నీటి పారుదల శాఖపై వీడియో కాన్ఫరెన్స్

- నీటి పారుదల శాఖపై వీడియో కాన్ఫరెన్స్
- భూసేకరణకు కావలసిన నిధుల వివరాలపై సమీక్ష
- వివరాలను పూర్తిగా అప్‌డేట్ చేయాలి
- వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టరు.ఎస్ఈ
- కలెక్టర్‌ను ఆదేశించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌కే జోషి



వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

- వివరాలు 2లో..

మనం
వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జనగామ జయశంకర్ మహబూబాబాద్
బుధవారం | 3 | జనవరి | 2018 | పేజీలు : 16



పోలీసులు అంబుష్‌లు వేసినదిగా భావిస్తున్న ప్రాంతాలు

బూట్ల చప్పల్లతో
ఏజెన్సీలో మళ్లీ కలవరం

ఆపరేషన్ టార్గెట్ దామోదర్

- జస్ట్ మిస్ బిగ్ బాస్ ?
- గుట్టపై ఏం జరిగింది ?
- అంతర్మథనంలో పోలీసులు ?

భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, తాడ్వాయి జనవరి 2 మనంన్యూస్:

పోలీసుల టార్గెట్ గురితప్పిందా... 4 జిల్లాల బిగ్ బాస్ జస్ట్ మిస్ ఆయ్యాడా.... ? అవుననే సందేహాలు అనుమానాలు ఏజెన్సీలో నెలకొని ఉన్నాయి. మావోయిస్టు పార్టీ నాలుగు జిల్లాలు ఎంజేబీడబ్ల్యూ దళ నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీసుల వల నుండి తృటిలో తప్పించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. జయశంకర్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో తనకు అనువైన ఒక గుట్టపై దామోదర్‌పై గత వారం రోజులుగా ఉంటున్నట్టు సమాచారం. మావోయిస్టు నాయకుడు దామోదర్‌కు కొరియర్‌గా పనిచేస్తున్న వ్యక్తి భూపాలపల్లి సబ్‌డివిజన్‌లోని పోలీసులకు చిక్కినట్టు అతను ఇచ్చిన సమాచారం మేరకు జిల్లాలోని పోలీసులతో పాటు పొరుగు జిల్లా ఖమ్మం నుండి సాయుధ గ్రేహౌండ్స్ బలగాలు స్థానిక -మిగతా 2లో..

సిండి కేటు

- మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం
- ఉన్న ధరకు కొసరుతో ఎసరు!
- సిండికేట్ గా మారి గ్రామాలకు తరలింపు
- జిల్లాలో కురవిలోనే అత్యధికంగా నిలువు దోపిడి
- చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు

మద్యం ధర మందుబాబులకు గుండె దడ

జిల్లాలో మద్యం దుకాణాల వ్యాపారులు సీండీకేట్ గామారి జోరుగా మద్యం విక్రయాలు చేస్తూ ఎమ్మార్పి ధరలకంటే అధికంగా రెండు,ఐదుగా ఏకంగా రూ.10 పెంచారు. నిన్నటి వరకు పోటీలు పడి ఒకరికంటే మరోకరు వారి ఆదిపత్యాన్ని చాటుతూ ఎడమోహం,పెడ మోహంగా ఉన్న కొందరు వ్యాపారులు రాత్రికి రాత్రే మిలాకత్ అయ్యారు. మద్యం ప్రియుల నుండి దర్జాగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

- వివరాలు 2లో..

మహబూబాబాద్ జిల్లా మనం ప్రతినిధి :



ఎక్కడి గొంగళి అక్కడే


- మల్లన్న జాతర ఏర్పాట్లు సకాలంలో పూర్తి అయ్యేనా...
- నత్తనడకన కొనసాగుతున్న మరమ్మతులు
- నిర్లక్ష్య దోరణిలో అధికారులు...

- వివరాలు మధ్య పేజీలో..

కాజీపేటలో వృద్ధ దంపతుల హత్య

- కుటుంబసభ్యులపై అనుమానం
- భయాందోళనలలో స్థానికులు

- వివరాలు 7లో..



సంఘటనా స్థలంలో పోలీసులు

అర్బన్ జిల్లా పాలన అస్తవ్యస్తంగా మారింది. శాఖలపై పట్టులేకపోవడంతో పలు శాఖల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయా శాఖల్లో పని తీరు పూర్తి లోపభూయిష్టంగా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, అందుకనుగూణమైన పాలన అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పకుంటున్నప్పటికీ అందుకు విరుద్ధంగా పలు శాఖల పని తీరు ఉండటం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం ముఖ్యమైనది. జిల్లాలు పునర్విభజన జరిగినప్పటికీ పలు శాఖలు అర్బన్ జిల్లా నుంచే ఫంక్షనింగ్ జరుగడం గమనించదగిన అంశం.

పట్టుతప్పిన పాలన !

అదనపు బాధ్యతలతో మరింత దైన్యం

- శాఖపై పట్టు లేదు
- పలు శాఖల్లో గందరగోళం
- నామమాత్రంగా పాలనాధికారి పర్యవేక్షణ
- ఆరోగ్యశాఖలో గందరగోళం



వరంగల్, జనవరి 2, మనం న్యూస్ (బ్యూరో) :

వైద్య, ఆరోగ్యశాఖ ఉదాహరణగా నిలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిగణ మేరకే నిర్వహించబడుతుందనేది గమనార్హం. వైద్యారోగ్యశాఖలో నియామాక ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాతి పధికన జరుగడం, వైద్యానికి సంబందించి ముఖ్య కేంద్రంగా ఉన్న ఏంజిఎం ఉంది. ఈ శాఖను పరిశీలించినట్లైతే ఇందులో పాలన అస్త వ్యస్థంగా ఉందనేది వాటి నిర్వహణను చూస్తే -మిగతా 2లో..



బూట్ల చప్పళ్లతో ఏజెన్సీలో మళ్లీ కలవరం

మొదటి పేజీ తరువాయి..

అధికారుల సహాయంతో ఏజెన్సీలోని స్థావరాన్ని చుట్టుముట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న కొరియర్ ఇచ్చిన సమాచారాన్ని దామోదర్ ఉన్న గుట్టకు దిగువన నివాసం ఉంటున్న ఒక గొత్తి కోయ వ్యక్తితో సరిచూసుకుని గుట్టను చుట్టు ముట్టినట్టు సమాచారం. అయితే ఈ ప్రాంతం తనకు పుట్టిన ఇల్లు కావటంతో దామోదర్ తనకు ఉన్న ఇంటిలిజెన్స్‌తో ప్రమాదాన్ని ముందే పసిగట్టి అక్కడి నుండి జారు కున్నట్టుగా సమాచారం. గత గురువారం నుండి దామోదర్ ఆ గుట్టపై స్థావరం ఏర్పాటు చేసుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది. గత శుక్రవారం కొరియర్ పోలీసులకు చిక్కగా అతను ఇచ్చిన సమాచారంతో ఏజెన్సీ ప్రాంత సబ్‌డివిజన్‌కు చెందిన పోలీసు అధికారి ఒక సీఐ, తో పాటు భూపాలపల్లి డివిజన్‌కుచెందిన ఎస్సైలు శనివారం రాత్రి గుట్ట వద్దకు వాహనాల్లో సుమారు 2 వందల మంది వరకు సాయుధ గ్రేహౌండ్స్ బలగాలతో చేరుకుని గుట్టకు కింది భాగాన ఉన్న వాగుతో పాటు గుట్టకు చుట్టు అంబుష్‌లు వేసినట్టు సమాచారం. మరికొంత మంది బలగాలు గుట్టకు సమీపంలోని గ్రామం వెనుకవైపు నుండి గుట్టపైకి చేరుకున్నట్టుగా సమాచారం. అయితే తన కొరియర్ సమయానికి తనను కలవక పోవటమో లేక తనకు ఉన్న సమాచార వ్యవస్థ వల్లనో కాని ప్రమాదాన్ని ముందే పసిగట్టిన దామోదర్ అక్కడి నుండి జారు కున్నట్టుగా తెలుస్తోంది. గుట్టకు సమీపంలోని దట్టమైనఅడవులను రక్షణగా చేసుకుంటూ తప్పించుకున్నట్టు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో గొత్తికోయ వ్యక్తి బంధువుల ఆందోలన..

గుట్టకు దిగువబాగాన నివాసం ఉంటున్న గొత్తి కోయ వ్యక్తి ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం. అతన్ని జిల్లా కేంద్రానికి తరలించినట్టు విశ్వసనీయ సమాచారం. అతని కుటుంబ సభ్యులు ఏజెన్సీలోని పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ వ్యక్తి గురించి ఆరా తీయగా అతనికి ఏమీకాదు సమాచారం సేకరించి పంపుతారు అంటూ సమాధానంచెప్పి పంపినట్టు సమాచారం.

అసలు గుట్టపై ఏం జరిగింది అంతర్మదనంలో పోలీసులు..

జిల్లాలోని ప్రతి అనువుపై పూర్తి స్థాయి నిఘా పెడుతున్నాం అంటూ ప్రకటనలు ఇస్తున్న అధికారులకు కొన్ని రోజులుగా మావోయిస్టు నేత మకాం వేసిన వార్త మింగుడు పడటం లేనట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర పోలీసు బాస్‌తో పాటు ఇతర ఉన్నతాదికారులు పర్యటించిన కొద్ది రోజుల వ్యవదిలోనే మావోయిస్టు పెద్ద నాయకుడు కొన్నిరోజులు ఒకే స్థలంలో మకాం వేయటం చర్చనీయాంశంగా మారింది. అస్సలు దామోదర్ గుట్టపై ఎందుకు మకాం వేశాడు. ఏదైనా సింగల్ టార్గెట్ కోసం వచ్చాడా. లేక నిదుల సమీకరణనా, లేక ఈ ప్రాంతం తనకు పూర్తి పట్టున్నది కావటంతో ఈ ప్రాంతంనుండి రిక్రూట్‌మెంట్ కోసం వచ్చాడా అనేది అంతుచిక్కనిదిగా మారటంతో పోలీసులు అంతర్మదనం చెందుతున్నట్టు సమాచారం.

పట్టు తప్పిన పాలన !

మొదటి పేజీ తరువాయి..

ఇట్టే అర్థమవుతోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన అభ్యర్థులకు నష్టం జరుగుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. నూతనంగా చేపడుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు నియామకాల మెరిట్‌లిస్టు ను కూడా అధికారులు ఇష్టానుసారంగా రూపొందించడబడిందిని, అసలు ఆ శాఖలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి కొనసాగుతోందనే విమర్శలున్నాయి. అయితే కలెక్టర్ పర్యవేక్షణలో ఇంటర్వూలు జరిపి అర్హులకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కలెక్టర్ పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటం, దీంతో వైద్య ఆరోగ్యశాఖలో గందరగోళం నెలకొని అసలైన అభ్యర్థులకు నష్టం జరిగే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఇక ఎంజీఎం లాంటి సెంటర్‌లో వైద్యం సేవలు రోగులను భయాందోళనకు గురిచేయడం సర్వసాధరణంగా మారింది. ఎంజీఎం లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది పరిస్థితి మరింత దీన స్థితిలోకి నెట్టేయడం, కాంట్రాక్టు సిబ్బందిని నిర్వహించే ఏజెన్సీ ఇష్టానుసారంగా వ్యవహరించి సిబ్బంది శ్రమను కాజేసే సంఘటనలు చోటు చేసుకోవడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. పలు శాఖలో కాంట్రాక్టు సిబ్బందికి సమస్యలు తెలెత్తినప్పుడు జోక్యం చేసుకోవాల్సిన కార్మికశాఖ ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తు కాంట్రాక్టు సిబ్బందికి అన్యాయం చేయడం ఓరుగల్లులో బహిరంగ రహస్యంగా మారింది. అయితే పర్యవేక్షించాల్సి కార్మికశాఖ పని తీరును గానీ, కార్మికశాఖ అధికారులు, జిల్లాలోని ఏజెన్సీలకు సమన్వయకర్తగా ఉంటూ ఆయా శాఖల్లో నియమించబడే కాంట్రాక్టు సిబ్బంది నియామకాల్లో ప్రధాన భూమిక పోషించాల్సిన కలెక్టర్ అందుకనుగుణమైన పనిని నిర్వర్తించడం లేదనే ఆరోపణలు ఓరుగల్లులో బలంగా వినిపిస్తోన్నాయి.

కలెక్టర్ పర్యవేక్షణ లేకపోవడం వల్ల జిల్లాలోని ఏజెన్సీ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు సిబ్బందికి ఎంజీఎం లాంటి చోట ఇఎస్ఐ, పిఎఫ్ లో కోతలు విధించి సంబంధిత ఏజెన్సీ సిబ్బంది అక్రమంగా లక్షలు ఆర్జిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ పర్యవేక్షించాల్సి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పలు శాఖల్లో గందరగోళ పరిస్థితి నెలకొనడం, ఏజెన్సీలు తమకు ఎదురులేదన్నట్లు వ్యవహరించడం అర్బన్ జిల్లా కలెక్టర్ పని తీరు ఆయా శాఖలపై పట్టులేదనడానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఓ ఏజెన్సీ నగరంలోని సికేఎం, హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా సిబ్బందిని తొలగిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పలు మార్లు విన్నవించినా ఎలాంటి చర్యలు లేకపోవడం కలెక్టర్ పాలనా తీరుపై విమర్శలకు తావిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ శాఖలపై పట్టు సాధించి పాలనా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌కే వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా కూడా అదనపు బాధ్యలు అప్పగించడంతో పాలనా మరింత ధైన్య స్థితిలోకి నెట్టేయబడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నీటి పారుదల శాఖపై వీడియో కాన్ఫరెన్స్

మహబూబాబాద్, మనం న్యూస్, జనవరి 02: భూసేకరణకు కావలసిన నిధుల వివరాలు నిర్ణీత నమోనా ఫారాలలో బుధవారం సాయంత్రంలోగా తెలపాలని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె. జోషి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, నీటి పారుదల శాఖ ఎస్ఈలతో ఆయన జిల్లాల వారిగా ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు, ఖర్చు, మిగిలినవి, ఇంక కావలసిన నిధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ ప్రోఫార్మా-1లో జిల్లాకు మంజూరైన నిధులు, ఫోఫార్మా-2లో ప్రాజెక్టుల వారీగా నివేదిక, ఫోఫార్మా-3 యాటిలైజేషన్ సర్టిఫికెట్లు బుధవారం సాయంత్రంలోగా అప్‌డేట్ చేసి పంపాలని ఆదేశించారు. జిల్లాకు ప్రాజెక్టుల వారిగా కేటాయించి నిధుల నుండి ఎంత ఖర్చు



చేశారు. ఏమేరకు భూసేకరణ చేశారో మార్చి 31లోగా కావల్సిన నిధులు గురించి తెలపాలని ఆదేశించారు. ప్రధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ప్రీతీమీనా మాట్లాడుతూ జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్-2డిబియం59,60లలో భూసేకరణ 338.20 ఎకరాలకు కావలసిన రూ.34కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపగా విడుదల చేసిన రూ.14 కోట్లను ఖర్చు చేసినట్టు మిగిలిన రూ.20కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి జగదీష్‌రావు, ఆర్డీవో కృష్ణవేణి, డీఈఅ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.

సిండికేటు

జిల్లాలో 52 మద్యం దుకాణాలు ఉండగా ఎజెన్సీ ప్రాంతాలు మినహ పట్టణంతో పాటు మండల్లాలోని మద్యం దుకాణా వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ఎన్నికల సంవత్సరం పేరుతో మద్యం దుకాణాల వ్యాపారులు ఒక్కొక్కరు సుమారు 25 నుండి 40 షాపుల వరకు టెండర్ వే సీ నప్పటికి కొంత మందిని లక్కీ వరించిక పోయినప్పటికి కొందరు వాయపారులు వారీ ప్రాతినిధ్యం కాపాడుకునేందుకు లక్కీ వరించిన వారి నుండి మండలాల అర్ధిక లాభదాయకాన్ని బట్టి రూ.50 నుండి 80 లక్షలు వరకు ముట్ట చెప్పీ మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. లక్షలు పోసీ మద్యం దుకాణాలను దక్కించుకున్న కొంత మంది వ్యాపారులు ఎలాగైన పొగుట్టుకున్న సొమ్మును రాబట్టు కునేందుకు సిండికేట్‌గా మారి అధిక ధరలకు విక్రయాలు చేపడుతున్నారు.ఒకే సంవత్సరంలోనే పోయిందంతా తిరిగి రాబట్టు కునేందుకు ఎత్తులు వేస్తున్నారు.

గ్రామాల్లోని బెల్టు షాపుల వ్యాపారులనుండి ఒక క్వాటర్ కు రూ.20 ఎక్కువ తీసుకుంటున్నారు.ఇటివలే మద్యం ఎమ్మార్పి ధరలకంటే రూ.10 రేట్లు పెరిగినప్పటికి వ్యాపారులు మరో 10 అధనంగా పెంచారు.

మద్యం వ్యాపారుల ఆదిపత్యంతో అధికమౌతున్న బెల్టుషాపులు...

గ్రామాల్లో మద్యం వ్యాపారం జోరుగా కొన సాగుతూ ఏరులై పారుతుంది. నాడు పచ్చని సంసారాల్లో నాటుసారా చిచ్చు రేపి కుటుంబాలు చితికిపోతున్నాయని ప్రభుత్వం గుడుంబాను నియంత్రిచితే ప్రస్తుతం మద్యం వ్యాపారులు పోటి తత్వంతో గ్రామాల్లో అడుగడుగునా బెల్టు షాపులు పుట్టుకొస్తూ మద్యం అధిక మౌవడంతో చిన్న,చిన్న గ్రామాలు చితికి పోతున్నాయి.మద్యం విక్రయాలు పెంచేందుకు మండల కేంద్రంలోని మద్యం వ్యాపారులు గ్రామాలు పంచుకొని ప్రత్యేక వాహనాల ద్వారా మద్యం తరళిస్తూ విక్రయాలును పెంచుకుంటున్నారు.కొంత మంది వ్యాపారులు అత్యాశకు లోనై వారి అనుచరులతో బెల్టు షాపులు తెరిపిస్తూ అధిక మోత్తంలో మద్యం డంప్ చేస్తూన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా బెల్టు షాపులపై దాడులు జరిగిన మద్యం సీజ్ చేసిన షాపు నిర్వాహకులదే పూర్తి భాధ్యతగా డీల్ కుదుర్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.దింతో గ్రామాల్లో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు గా వర్ధిల్లుతుంది.

కురవి లోనే మద్యం విక్రయాలు అధికం...

జిల్లాలో కురవి మండలకేంద్రలంలో శ్రీ భద్రకాళి సమేతా వీరభద్ర స్వామి ఆలయంకు ఎంతో ప్రాముఖ్యత ఉండటం,కురవిలో సంత,ఉండటంతో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి.అందులో భాగంగానే ఈ సారి రూ.60 లక్షల నుండి 90 లక్షలు పోసీ లక్కీ వారి నుండి దక్కించుకునేందుకు పోటి పడినట్లు తెలుస్తుంది.గతంలో రెండు షాపులు ఉండగా ఈ సారి మరోక షాపు అధిక మయినప్పటికి వ్యాపారుల్లో జోష్ తగ్గలేదు.మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగినప్పటికి వీరు అధిక సంపాదించాలనే అత్యాశ తగ్గలేదని కొందరు మద్యం ప్రియులు బహిరంగా చర్చించుకు ంటున్నారు.జిల్లాలో అక్కడక్కడ రూ.5 అత్యధికంగా తీసుకుంటుంటే కురవిలో మాత్రం రే.10 తీసుకుంటూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతూ నిలువున దొచుకుంటున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు.నిన్నటి వరకు ఒకరిపై మరొకరు తిట్ల పురాణం పెట్టుకున్న వారు రాత్రికి రాత్రే మిలాకత్ పట్ల కొంత మంది మద్యం బాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న సంబందిత అధికారులు ...

జిల్లాలో మద్యం విక్రయాలు నిభందనల ప్రకారం జరుగేలా చర్యలు చేపట్టాల్సిండగా సంబందిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండి పడుతున్నారు. జిల్లాలో రాత్రికి రాత్రే సిండికేట్ గా మారి ఎమ్మార్పీ ధరలకంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపడుతుంటే చోద్యం చూస్తున్నారని మద్యం బాబులు మండి పడుతున్నారు.

సమాజంలో సగభాగం-సాధికరతలో ఎక్కడా..?



కరపత్రం విడుదల చేస్తున్న ఉపాధ్యాయులు

బచ్చన్నపేట, జనవరి 2, మనం న్యూస్: మండలంలోని పోచన్నపేట జెడ్‌పీఎస్ఎస్‌లో జిల్లా స్థాయి విద్యాసదస్సు కరపత్రాన్ని ప్రధానోపాధ్యాయులు డీవీఎల్ఎన్ మూర్తి చేతుల మీదుగా విడుదల చేసినట్లు బీసీ టీచర్స్ అసోసియేషన్స్ ఉపాధ్యక్షులు సుభాష్ తెలిపారు. మంగళవారం ఆవిష్కర ణాంత రం సమాజంలో సగభాగం-సాధికరతలో ఎక్కడా అనే అంశంపై కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫేసర్ మురళి మనోహర్ మరియు స్త్రీవాద రచయిత్రి జ్వలిత ఉపన్యసించినట్లు తెలిపారు.

సుభాష్ మాట్లాడుతూ ఈ రోజు జిల్లా కేంద్రంలో సావిత్రి బాయిపూలే జయంతిని పురస్కరంచుకొని మండలంలోని బీసీ మహిళా ఉపాధ్యాయులందరికి సన్మానోత్సవం జరుగుతుంది కావున ఉపాధ్యా యులందరు పాల్గోనాలని కోరారు. కార్యక్రమంలో బీసీటీసీ మండల అధ్యక్షులు విష్ణుకుమార్, ప్రధాన కార్యదర్శి పర్శరాములు, రవీందర్, కడారి రమేష్, సంధ్యారాణి, రమాదేవి, అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

బండనాగారం పాఠశాలలో విద్యార్థులతో నూతన సంవత్సర వేడుకలు



నూతన సంవత్సర వేడుకలలు విద్యార్థులతో ఉపాధ్యాయులు

బచ్చన్నపేట, జనవరి 2, మనం న్యూస్: మండలంలోని బండనాగారం ప్రాథమికోన్నత పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను మంగళవారం విద్యార్థులతో జరుపుకున్నామని ప్రధానోపాధ్యాయులు బందారం లక్ష్మయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో చదవాలని మీకు మరియు పాఠశాలకు మంచిపేరు తేవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బి.ప్రవీణ్, ఎమ్.వెంకటేశ్, సంధ్యారాణి, అనిత, ఆహ్మద్ పాషా, అంగన్ వాడీ టీచర్ రజిత, నర్సింహులు, విద్యార్థులు పాలొన్నారు.

పిఆర్‌టియు క్యాలెండర్ ఆవిష్కరణ



క్యాలెండర్‌ను ఆవిష్కరిసున్న వైస్ ఎంపిపి, ఉపాధ్యాయ బృందం

కొత్తగూడ, మనం న్యూస్ : పిఆర్‌టియు క్యాలెండర్‌ను వైస్ ఎంపిపి పూల యాదగిరి, ఎంఇవో గుమ్మడి లక్ష్మినారాయణలు మంగళవారం స్థానిక ఎంఆర్‌సి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌టియు రాష్ట్ర కార్యదర్శి అక్కపెల్లి యాదగిరి, జిల్లా కార్యదర్శి ధనసరి అంజయ్య,మండల అధ్యక్షుడు ఇరుప చంద్రయ్య, మండల కార్యవర్గ సభ్యులు ఉకె లక్ష్మయ్య, లక్ష్మినర్సు, వాసం వెంకన్న, వాసం పాపయ్య,. దనసరి పగడయ్య, పొనుక విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మరిపెడ, మనం న్యూస్ : సీజనల్ అన్‌సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్‌సీ వైద్యులు గుగులోత్ రవి అన్నారు. మంగళవారం మండల కేందరలోని స్థానిక పీహెచ్‌సీలో వైద్య బృందంతో కలసి వ్యాధుల పట్ల ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్వాసకోశ వాధ్యులు అయిన టీబీ, ఆస్తమా, స్వైన్‌ఫ్లూ, అసంక్రిత వ్యాధులైన బీపీ , షుగర్, గర్భాస్త్రాయ, రొమ్ము, నోటి క్యాన్సర్ వ్యాధులపై చికిత్స కు సంబంధించిన విషయాలపై,జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. జనవరి 28వ తేదీన పల్స్‌పోలీయో కార్యక్రమం ఏర్పట్లపై, కే సీఆర్ కిట్టు తదితర అంశాల గురించి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అరుణదేవి, హెచ్ఈఓ సదానంతం, సూపర్‌వైజర్లు మాణిక్యం, శోబారాణి, హెచ్ఏలు, ఆశాలు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

డోర్నకల్, మనం న్యూస్ : మంగళవారం ఎంపీపీ కార్యాలయంలో నూతన సంవత్సర టీపీటీఎఫ్ క్యాలెండర్‌ను ఎంపీడీఓ చలపతి, తహసీల్దార్ కె.వెంకటేశ్వర్లుతో కలిసి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు మేక పోతుల రమ్యశ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు సాయిబాబా, పరంజ్యోతి, స్వామి, ఉప్పలయ్య, రమేష్, లక్ష్మిప్రసాద్ పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ నూతన క్యాలెండర్ల ఆవిష్కరణ



పెద్దవంగరలో పీఆర్‌టీయూ క్యాలెండర్లను ఆవిష్కరిస్తున్న ఆ సంఘం నాయకులు

పెద్దవంగర, మనం న్యూస్ : పీఆర్‌టీయూ నూతన క్యాలెండర్లను మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ఆ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పీర్‌టీయూ పోరాడుతుందన్నారు. పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు చింతకుంట్ల వెంకన్న, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కళాధర్, సోమయ్య, మధు, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల మధ్య ఐక్యత ఉన్నతమైనది

మరిపెడ, మనం న్యూస్ : మండలంలోని ముస్లీంల మధ్య ఐక్యత ఎంతో ఉన్నతమైనదని సీఐ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ముస్లీం పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అన్ని మతాల వారు ముస్లీంలను ఆదర్శంగా తీసుకుని ఐక్యంగా ఉండాలని తెలిపారు. ముస్లీం పెద్దలు మజీద్‌ల భద్రతను పటిష్టం చేసుకోవాలని, మజీద్‌లో సీసీ కేమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముస్లీం ముఖ్యపండుగలు రంజాన్, భక్రీద్, మోహరం పండుగల సమయంలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, పీసీలు, ముస్లీం పెద్దలు లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని రవిచంద్ర పరామర్శ

కురవి, జనవరి 2, మనం న్యూస్ : మండలంలొని చింతపల్లి గ్రామా శివారు చిన్నతండాకు చెందిన భూక్య బోజ్యా (55) ఆనారోగ్యంతో మంగళవారం మృతి చెందడంతో రైస్ మిల్లర్స్ అసోషియోషన్ జిల్లా అధ్యక్షుడు ధరంసోత్ రవిచంద్ర మృత దేహాన్ని సందర్శించి నివాళ్ళు అర్పించారు.బోజ్యా కుటుంబానికి అండాగా ఉంటామని అన్నారు.ఆయన వెంట సర్పంచ్ బాలాజీ,ఉప సర్పంచ్ సతీష్‌గౌడ్, పిఎసీఎస్ చైర్మన్ భిక్కోజీ నాయక్, మాజీ సర్పంచ్ రంగన్నగౌడ్, మాజీ ఎంపీటిసీ చందూలాల్, బాలజీ తదితరులు పాల్గొన్నారు.

జనగామ

మృతుల కుటుంబాలను పరామర్శించిన జంగా



మృతిచెందిన లచ్చునాయక్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న జంగా రాఘవరెడ్డి

కొడకండ్ల, జనవరి 2, మనం న్యూస్ : మండల కేంద్రంలోని రామన్నగూడెం గ్రామశివారులోని సర్పంచ్ తండాలో కుసులోతు లచ్చు నాయక్ మరణించగా విషయం తెలుసుకుని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జంగా రాఘవరెడ్డి అతడి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మొండ్రాయి గ్రామంలో బానోతు రాములమ్మ, ఏడునూతుల గ్రామంలో అంకటి వెంకన్న, తల్లోజు రామాచారి మరణించగా వారివారి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర ఉమేందర్‌రెడ్డి, కొందూరు మురళీధర్‌రెడ్డి, సోమనర్సయ్య, సురేందర్‌రెడ్డి, ధర్మనాయక్, అంజయ్య, సోమేశ్వర్, హేమానీ, ఉపేందర్‌గౌడ్ తదితరులున్నారు.

అంతర్గత రోడ్లకు భూమిపూజ



సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న టిఆర్ఎస్ నాయకులు

కొడకండ్ల, జనవరి 2, మనం న్యూస్ : మండలంలోని రేగుల గ్రామంలో 2016-17 ఎస్‌డిఎఫ్ నిధుల ద్వారా చేపట్టిన 7లక్షల రూపాయల అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంగళవారం టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు కె.వెంకటేశ్వర్‌రెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు అవుతుందని అన్నారు. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ మంకలి సోమయ్య, మాజీ ఎఎంసి చైర్మన్, రేగుల గ్రామ టిఆర్ఎస్ ఇన్‌చార్జ్ సిందే రామోజీ, నాయకులు ప్రేమ్‌కుమార్, రాజిరెడ్డి, పిఆర్ ఎఇ కిరణ్‌కుమార్, ఎంపిటిసి వేల్పుల రేణుకకొమురయ్య, రాములు, రామచంద్రు, ఉప్పల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సోమిరెడ్డి, సోమనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సేవాలాల్ సేన జిల్లా సంయుక్త కార్యదర్శిగా రమేష్ నాయక్

కురవి, మనం న్యూస్ : సేవాలాల్ సేన జిల్లా సంయుక్త కార్యదర్శిగా మండలంలోని కంచెర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ రమేష్ నాయక్‌ను నియమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దారావత్ వెంకన్ననాయక్ మంగళవారం తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ లంబాడీ జాతిపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని అన్నారు. జాతికోసం పని చేస్తున్న, సంఘ అభివృద్ధి కోసం సంఘంలో చురుకుగా రమేష్ పని చేస్తున్నారని తెలిపారు. తనను నియమించిన సంఘం జిల్లా నాయకులకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్ గ్రామీణం

ఆర్థికసహాయం అందించిన యంగ్ఇండియా రన్‌ఫర్ ఇండియా



దుగ్గొండి, జనవరి 1, మనం న్యూస్ : గత కొన్నిసంవత్సరాలుగా బోదకాలుతో,పక్షపాతంతో పేదదంపతులు బాధపడుతూ బిచ్చమెత్తుకుని బతుకుతున్న వారిని ఎంగ్ఇండియా రన్‌ఫర్ఇండియా వ్యవస్థాపకులు బానోతు. రేవంత్ వార్ని చేరదీసి తమవంతుగా ఆర్థికసహాయం అందించారు. మంగళవారం మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన నిరుపేదకుటుంబమైన దంపతులు గన్నారపు.జనపయ్య ఐలమ్మలకు బాలవికాస ప్రతినిధి గోర్కటి.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో వారికి ఆర్థికసహాయంఅందించారు. ఆసరాఫించన్, రేషన్‌బియ్యం, పథకాలను వీరికి సంబందిత అధికారులు సత్వరచర్యగా అందించాలని రేవంత్ అన్నారు. వీరిపట్ల సంబందిత మండలపరిషత్ అధికారులు, రెవిన్యూ అధికారులు ఎందుకు నిర్లక్షం వహిస్తున్నారోనని ఆయన ఆవేదన వ్యక్తంచేసారు. రూరల్ జిల్లా కలెక్టర్ దృష్టికి మరొకసారి తప్పనిసరి తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, బాలవికాస ప్రతినిధి బి.లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులు ముద్దు



ఖానాపురం, జనవరి 2, మనం న్యూస్: మండలంలోని 9గ్రామ పంచాయితీలలోని ఆయా తండాలలోని ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఉచితంగా మెరుగైన వైద్య సౌకర్యంను పొందాలని మండల ప్రజలకు ఎంపిపి తక్కళ్లపల్లి రవిందర్ రావు తెలిపారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుదరావుపేటకు చెందిన ఎండి.పూజి అనే మహిళ సుఖప్రసవం అయినట్లు డాక్టర్ విపిన్‌కుమార్ తెలిపారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈసందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ పైసా ఖర్చులేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో వైద్యులు అబ్దుల్ జువెల్‌ఖాన్, సిబ్బంది ప్రేమలత, నీరజ, కనకమహలక్ష్మి, సునిత, జ్యోతి, సుజాత, భాస్కర్ , రాంప్రసాద్ , వేణు , భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

భక్తిభజన సంకీర్తన జిల్లా కోఆర్డినేటర్‌గా రాజేశ్వరాచార్యులు

దుగ్గొండి, జనవరి 2, మనం న్యూస్ : మండలంలోని మారుమూల ప్రాంతంలోని మందపల్లి గ్రామానికి చెందిన మరేడుగొండ రాజేశ్వరాచార్యులు భక్తిభజనసంకీర్తన వరంగల్ రూరల్‌జిల్లా కోఆర్డి నేటర్‌గా ఎంపికైనారు. మంగళవారం (మనం న్యూస్) తో ఆయన మాట్లాడుతూ ఎన్నో గ్రామాలల్లో మహిళల భజన మండలీలను తయారుచేసి కోళాట కళాకారులుగా తీర్చిదిద్దినందుకుగాను భక్తిభజన సంకీర్తన పరిషత్ హైదరాబాద్ ముఖ్యసభ్యులైన సుధారాణి, శివప్రసాద్‌లు నన్ను గుర్తించి ఎంపిక చేసినారని ఆయన అన్నారు.వారికి ఎల్లవేలల కృతగ్నతాభావంతో వుంటూ మరెన్నో భక్తిభజన సంకీర్తనలను తయారుచేసి, మహిళా కోళాటకళాకారుల సంఖ్యను పెంచుతానని ఆయన అన్నారు.

కోటితో సర్వాపురం రూపురేఖలు మారుస్తా

పల్లెప్రగతిలో పెద్ది ప్రకటన

వేలాది మంది పార్టీలో చేరిక

నర్సంపేట, జనవరి 2 మనం న్యూస్ : నర్సంపేట పట్టణంలోని సర్వాపురం గ్రామానికి కోటి రూపాయల నిధులతో గ్రామం రూపురేఖలను మారుస్తానని రాష్ట్ర సివిల్‌సప్లైయ్‌చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సర్వాపురంలో మంగళవారం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దికి మహిళలు భారీ సంఖ్యాలో హాజరై బోనాలు, బతుకమ్మలతో,పెద్ది యువసేనా ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. వీరతిలకం దిద్ది భారీ బతుకమ్మను నెత్తిన ఎత్తించారు. కోలాటాలు, పాటలతో టిఆర్ఎస్‌నాయకులకు గ్రామమహిళాలోకం కనివిని ఎరుగని రీతిలో స్వాగతం పలికడంతో పెద్ది పులకించిపోయారు. పలువురు యువకులు న్యూఇయ్యర్ కేక్‌కట్‌చేయించి ఆయనకు తినిపించారు. మూడు వార్డులలో పార్టీ జెండాలను పెద్ది సుదర్శన్‌రెడ్డి నాయకులతో కలిసి జెండాలు అవిష్కరించారు. గత పన్నెండు రోజుల నుండి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతికార్యక్రమానికి రోజురోజుకు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుంది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుపున పల్లెప్రగతికి అందించిన నిధులలో నుండి కోటి రూపాయలు ఖర్చుచేసి గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణం, మహిళా, యువజన, కులసంఘాల కమ్యూనిటిహాల నిర్మాణం,డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయడం, కరెంటు సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఆయన ప్రజల సమక్షంలో ప్రకటించారు. మంచినీటి సౌకర్యం,పించన్లు, మహిలలకోసం కుటీర పరిశ్రమ ఏర్పాటు వంటి అనేక సౌకర్యాలను కూడా ప్రజలకు అందించి తనకు వీరతిలకం దిద్దిన అమ్మలు,అక్కలరుణం తీర్చుకుంటానని ఆయన వివరించారు. మంగళవారం సర్వాపురంలో ఉన్న 5,6,7 వార్డులలో ఆయన పల్లెప్రగతి కార్యాక్రమానికి చేపట్టారు. పలువురు వృద్దులు సైతం పెద్దికి తిలకం దిద్ది వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ వార్డులలో చేపట్టిన పల్లెప్రగతికి భారీ సంఖ్యలో మూడు వార్డులకు చెందిన ప్రజలు హజరుకావడంతో ఎన్నికల వాతావరణాన్ని మరపించింది. గ్రామం మొత్తం గులాబిమయం కావడంతో చూపరులకు సంభ్రామాశ్చార్యాలకు కల్గించింది. మూడు వార్డులలో నెలకొన్నసమస్యలను ప్రజలు పెద్ది, నగరపంచాయతి చైర్మన్‌కు వివరించారు. సర్వాపురంలో ఉన్న వేలాది మంది గ్రామస్తులు పార్టీలో చేరడంతో వారందికి పెద్ది పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోనికి అహ్వానించారు. గ్రామానికి గ్రామం మొత్తం జాతరకు తరలి వచ్చినట్లు పల్లెప్రగతి సమావేశానికి హజరుకావడంతో గులాబిపండుగ వాతావరణం ఏర్పడింది. ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో నర్సంపేట నగరపంచాయతి చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, పట్టణ,మండల అధ్యక్షులు నాయిని నర్సయ్య,మచ్చిక నర్సయ్య, గుంటికిషన్, మండలశ్రీనువాస్, లతో పాటు మూడు వార్డుల కౌన్సిలర్‌లు దారంగుల రజిత, మునిగాల పద్మ, మందుల శ్రీనువాస్‌లతోటిఆర్ఎస్‌నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవిందర్‌రెడ్డి, గొగుల ప్రతాపరెడ్డి, రాణాప్రతాప్‌రెడ్డి, శివరాత్రి స్వామి, పుట్టపాక కుమారస్వామి, కామగోని శ్రీనువాస్, కొంకీస జ్ఞానసాగర్, గుడిపూడిఅరుణా, పద్మబాయి, బైరి మురళీ, ఇర్ఫాన్, తోట సుదర్శన్, అప్పాల సుదర్శన్, లక్ష్మినారాయణ, దాసరి నర్సింహరెడ్డి, బైరి తిరుపతిరెడ్డి, రాంబాబు,వేముల సాంబయ్య, గోనే యువరాజు,మంద ప్రకాశ్‌లతో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.





పార్టీలో చేరిన నాయకులతో పెద్ది



కోలాటాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు

ఖానాపురంలో

నాజితండాలో పల్లెప్రగతి నిద్ర

రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి తలపెట్టిన పల్లె ప్రగతి నిద్ర మండలంలోని మంగళారిపేట శివారు నాజితండాలో మంగళవారం రాత్రి పెద్ది పల్లె నిద్ర చేయనున్నట్లు టిఆర్ఎస్ పార్టి మండలాధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్‌రావు తెలిపారు. మండలకేంద్రంలో మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం రాత్రి నాజితండాలో భసచేసి బుదవారం ఉదయం నుండి పల్లె ప్రగతి కార్యక్రమంలో మంగళారిపేట, బుదరావుపేట, మనుబోతులగడ్డ గ్రామాలలోని ఇంటింటికి పెద్ది తిరుగుతూ ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు శ్రీను, ఎంపిటిసి బోడ పూలూనాయక్, జాటోతు పూల్యా నాయక్, ఎస్‌కె.సుబాన్‌బీమౌలానా, బాలునాయక్, పూర్ణచందర్‌రావు, వేముల వెంకటేశ్వర్‌రావు, లింగయ్య, దేవినేని వేణిక్రిష్ణ, తదితరులున్నారు.



మానవాళి మనుగడ కోసం

ఆధ్యాత్మికం ఎంతో అవసరం



ఆధ్యాత్మిక సూక్తులను తెలుపుతున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి.

దుగ్గొండి, జనవరి 2, మనం న్యూస్ : ప్రపంచంలో ఎన్నోలక్షల ప్రాణులు ఉంటాయని అందులో ఎంతో అదృష్టం కూడకట్టుకుని జన్మించిన మానవాళి మనుగడ కోసం ప్రపంచ శాంతికోసం ఆధ్యాత్మికం ఎంతో అవసరమని శ్రీశ్రీశ్రీత్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. మంగళవారం మండలంలోని కేశవాపురం,గిర్నిబావి,మంద పల్లి,నాచిన పల్లి గ్రామాల్లోని ఆయ దేవాలయాలను ఆయన ముఖ్యాధిదిగా ధర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లా డుతూ సమసమాజం కోసం అంటరాని తనంను ప్రారదోలాలన్నారు. సమత మూర్తి అనే పేరుగల విగ్రహ స్థాపన శంశాబద్‌లోని శ్రీరాంనగర్‌లో వైభవోపేతంగా జరుగుతుందన్నారు 216 అడుగుల ఎత్తు గల కంచు విగ్రహమని అన్నారు. 108 దేవాలయాల నిర్మానం వుంటుందన్నారు. 120 సంవత్సరాలు బ్రతికిన రామానుజం విగ్రహన్ని 120 కిలోల బంగారంతో విగ్రహం స్థాపిస్తున్నామన్నారు.ఈకార్యక్రమాలన్ని చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతాయాని తెలిపారు. ఈకార్యక్రమంలో డాక్టర్ ఉషారాణి,చల్లా.వెంకట్‌రెడ్డి,వేణుగోపాలాచారి,యం వి.క్రిష్ణారావ్,మారేడుగొండ.రాజేశ్వరాచార్యులు,గౌతం.రాంనారాయణ్,కట్కం.రాంచంద్రు,కుమార్,ఎదగిరి.రమేష్‌మూర్తి,బాగాయితి.చంద్రయ్య,మార్త.స్వామి,కారోబారి వాడుకారి.బాబురావ్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీఓ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

ఖానాపురం, జనవరి 2, మనం న్యూస్: మండలకేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను అదికారులు, సిబ్బంది సమక్షంలో నిర్వహించి ఎంపిపి తక్కళ్లపెల్లి రవిందర్‌రావు , ఎంపిడిఓ ఎన్.శంకరీ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. ఈసందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ 2018 సంవత్సరంలో అదికారులు, ప్రజాప్రతినిదులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. గ్రామాల్లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. గ్రామాలలోని అర్హులైన పేదలకు వృద్ధాప్య, వితంతు, వికలంగ ఫించన్‌లు అందేవిదంగా చూడాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఈఓపిఆర్‌డి రోజారాణి, సూపరిండెంట్ సుమనావాణి, సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ రాజలుసి, కోఆప్షన్ సభ్యులు షుక్రుమియా, ఎస్‌కె.లాల్, ప్రవీణ్, వెంకటయ్య, యాకయ్య, మహేష్, సులోచన, రవిందర్, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

ఏఐఏఫ్‌డీవై జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

– ఎంసిపిఐ (యు) మండల కార్యదర్శి ఎండి. ఇస్మాయిల్

సంగెం, జనవరి 2, మనంన్యూస్‌: అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య వరంగల్ రూరల్ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఎంసిపిఐ (యు) మండల కార్యదర్శి ఎండి.ఇస్మాయిల్ కోరారు. మంగళవారం మండలంలోని తీగరాజుపల్లి గ్రామంలో ఎంసిపిఐ(యు) గ్రామకమిటీ సమావేశం అధ్యక్షుడు మామిండ్ల బాలకొమురయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇస్మాయిల్ ఈనెల 7వ తేదీన గీసుగొండలో జరిగే ఎఐఎఫ్‌డివై జిల్లా ప్రథమ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుల హక్కుల సాధనకు సమరశీల యువజన ఉద్యమాలను ముందుకు సాగిస్తామన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. బిజెపి పాలనలో రోజురోజుకు పెరుగుతున్నా మతఘర్షణలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేథావి వర్గాలపై కొనసాగుతున్న భౌతికదాడులు సమాజంలో అనేక అవాంతరాలు సృష్టిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ బంగారుతెలంగాణ అంటూ ఊదరగొడుతూ రాష్ట్ర భవిష్యత్తుకు పునాదిరాళ్లైన యువత భవిష్యత్తును గాలికొదిలేసి రోజుకు మాయ మాటలతో పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 1.70లక్షల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయకుండా కుంటిసాకులు చెబుతూ దాటవేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువతను సమీకరించి ప్రజాఉద్యమాలు ఎఐఎఫ్‌డివై ద్వారా చేపడతామని హెచ్చరించారు. ఈనెల 7వ తేదీన జరిగే మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎఐఎఫ్‌డివై మండల కార్యదర్శి దయాకర్, రామారావు, మల్లేష్, ఈశ్వర్, వెంకటేశ్వర్లు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.



కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎఐఎఫ్‌డివై నాయకులు

వాగ్దేవిలో విద్యార్థి జాతీయస్థాయి సదస్సు

సంగెం, జనవరి 2, మనంన్యూస్‌: బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 5,6,7వ తేదీలో విద్యార్థి జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని ఐఇఇఇ, కంప్యూటర్ సొసైటీ హైదరాబాద్ విభాగపు చైర్మన్ పి.బాలప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిమిస్టిఫెయింగ్ ఎఐ, బ్లాక్‌చైన్ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యోగావకాశాలు, పరిశోధనలు, నైపుణ్యాలు, అభివృద్ధి తదితర విషయాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 300మంది విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొంటారని అన్నారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ కె.మోహన్‌రాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభిస్తారని చెప్పారు. ఇతర వివరాలకు ఐఇఇఇ కంప్యూటర్ సొసైటీ వాగ్దేవి విభాగం సలహాదారు శ్రీదేవిని, 7995924027 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

ప్రజలకు అందుబాటులో ముల్కనూరు మహిళా డైరీ

తరిగొప్పుల, జనవరి 2, మనంన్యూస్‌: మండలకేంద్రంలో సోమవారం ముల్కనూరు మహిళా సహకార సంఘాల పాలకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు సుంకరి అనిత మాట్లాడుతూ ముల్కనూరు డైరీని మండలకేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని అన్నారు. ముల్కనూరు డైరీ స్వచ్ఛతకు మారుపేరు అని, మండల ప్రజలు, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుంకరి మంజుల, మహిళలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మలవిసర్జన మరుగుదొడ్లలోనే చేయాలి



దుగ్గొండి, జనవరి 2, మనం న్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలు మంచి ఆరోగ్యమైన వాతావరణంలో జీవించాలంటే మలవిసర్జనలను ఎక్కడపడితే అక్కడ చేయకుండా మరుగుదొడ్లలోనే చేయాలని ఐకెపి ఎపియం గుజ్జుల రాజ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని వెంకటాపురం, మంగళితండ గ్రామాల్లో ఆయన మరుగుదొడ్ల అవగాహన కార్యక్రమంచేపట్టారు. త్వరితగతిగా మరుగుదొడ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామంలోని డ్వాక్రా సంఘాలు మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తయ్యేంతవరకు విసృతంగా తిరుగుతూ మరుగుదొడ్ల ఉపయోగాలను అందరికి విశ్లేశించి నిర్మాణపనులు పూర్తయ్యేంతవరకు ఒడియఫ్ గ్రామానికై సహకరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపి సెకరెట్రీ రాము, సిసి సాంబమూర్తి, సిఎలు, వివొ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను సన్మానించిన తహసీల్దార్



ఆత్మకూరు, జనవరి 2, మనం న్యూస్: ఆత్మకూరు తహసిల్ధార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కురికాల వేణును తహసిల్ధార్ వెంకన్న సన్మానించారు. మంగళవారం స్థానిక తహసిల్ధార్ కార్యాలయంలో శాలువా కప్పి సన్మానించారు. 31 డిసెంబరు రోజున జరిగిన టీన్‌జీవొస్ ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు రెవెన్యూ డిపార్ట్‌మెంటు నుండి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనను సన్మానించారు. సన్మానించిన వారిలొ డిప్యూటి తహసిల్ధార్ ప్రవీణ్ కుమార్, సీనియర్ సహాయకులు భద్రు, వీఆర్వొ సుధీర్, వీఆర్ఏలు ఉన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తకు ఎంపీపీ పరామర్శ

ఖానాపురం, జనవరి 2, మనం న్యూస్: మండలకేంద్రానికి చెందిన సుంకరి నాగేశ్వర్‌రావు అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరగడంతో మండల ఎంపిపి రవిందర్‌రావు మంగళవారం ఆయనను పరామర్శించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టి అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు, సర్పంచ్ రమేష్, భిక్షంరెడ్డి, నాయుకులు ముస్తాఫా, సదానందం, జలీల్, తదితరులున్నారు.



వరంగల్ గ్రామీణం

నేడు పొన్నాల లక్ష్మయ్య రాక

తరిగొప్పుల, జనవరి 2, మనంన్యూస్‌: మండలానికి బుధవారం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు, ఎంపిటిసి చిలువేరు సంపత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నాల పర్యటన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసే సభలో మండలంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వందలసంఖ్యలో లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. ఈ సభకు పార్టీ అనుచరులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు అర్జుల మధుసూదన్‌రెడ్డి, తల్లపెల్లి పోశయ్య, పండుగ కనకయ్య, దామెర లుకా, ప్రభాకర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన దొంతి



నెక్కొండ, జనవరి02,మనంన్యూస్‌ఫ మండలంలోని రెడ్లవాడ గ్రామానికి చెందిన మాజీఉపసర్పంచ్ మంద మల్లయ్య, అప్పల్‌రావుపేటకు చెందిన విర్వో తల్లి వెంకటలక్ష్మి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వారి కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చారు. అంతేగాక అర్థికసహాయం అందించారు. ఆయన వెంట సోసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటిమాజీచైర్మన్ సోంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీమండల అధ్యక్షులు బక్కి అశోక్, కార్యదర్శి కారింగులు సురేష్ తదితరులు ఉన్నారు.


లబ్ధిదారులు సద్వినియాగం చేసుకోవాలి

నెక్కొండ,జనవరి 2, మనంన్యూస్; ఎస్సీ కార్పోరేషన్ ద్వార రుణాలు పొందిన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గటిక అజయ్‌కుమార్ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యలయంలో యూనిట్ల పంపీణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం 80శాతం సబ్బిడితో రుణాలు అందిస్తుందని గుర్తుచేశారు. పేదవారికి చేయూత ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంద న్నారు. రుణ సౌకర్యం పొందిన లబ్దిదారులు అర్థికంగా అభివృద్ది చెందలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిడివో సాహితిమిత్ర తదితరులు పాల్గొన్నారు.



కుమారుడి చేతిలో తండ్రి హతం

రవిది హత్యకేసుగా నిర్ధారించిన పోలీసులు
మృతుని కుమారుని పై కేసునమోదు



గణపురం, జనవరి 2, మనంన్యూస్ : కుమారుని చేతిలో తండ్రి దారుణ హత్యకు గురైన సంఘటన డిసెంబర్ 31న జరిగిన సంఘ టన చోటుచేసుకుంది. అర్ధరాత్రి కొడుకు తండ్రి మధ్య తీవ్రం కావడ ంతో రవి చిన్న కుమారుడు వినోద్ తల పై రవికి తీవ్ర గాయలు కావడంతో స్ధానికులు వెంటనే ములుగు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకు వెల్లగా వైద్యులు ప్రాధమిక చికిత్స చేయించి ఎంజిఎంకు పంపించా లని చెప్పడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెల్లడంతో చికిత్స పొందుతూ సోమవారం రవి మృతి చెందడంతో పోలీసులు తన కుమారుడే హత్య చేశాడని నిర్ధారించుకొని వినోద్ అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సాయిరమణ తెలిపారు. వారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 31వ తీదీన రాత్రి రవి మద్యం సేవించి విచ్చి అతని భార్య జమునతో గొడవకు దిగి నిన్ను చంపుతానని కిరోసిన్ మీద పోసే ప్రయత్నం చేశారని అది తప్పించుకున్న జమున తన చిన్న కుమారుడికి ఫోన్ చేయడంతో ఆవేశంతో వచ్చిన వినోద్ రవి తల పై బీరుసీసాతో కొట్టడంతో తీవ్ర గాయలై రక్త స్రావం అయ్యిందన్నారు. అతనిని 108 వాహనంలో ములుగు ఆసుపత్రికి తరలించగా అక్కడ పరిస్ధితి విషమించడంతో వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. దీంతో గ్రామంలో మృతుని బంధువులు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఉరేసుకుని వ్యక్తి మృతి



మృతుడు గుర్రాల అయిలయ్య

ము లుగు రూరల్, జనవరి 02, మనం న్యూస్ : మం డలంలోని మల్లంపల్లి గ్రా మానికి బ్రతుకు దెరువు నిమిత్తం వచ్చి ఆర్ధిక ఇబ్బందులతో ఉరి వేసుకుని గుర్రాల అయిలయ్య (40) మంగళవారం మృతి చెందాడు. శాయంపేట మండలం సాధన పల్లికి చెందిన అయిలయ్య గత సంవత్సరం బ్రతుకు దెరువు నిమిత్తం మల్లంపల్లికి వచ్చి బజ్జిల బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు తీవ్రతతో తట్టుకోలేక మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతునికి భార్య లావణ్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

పట్టణంలో కేంద్రప్రభుత్వ అధికారుల పరిశీలన



పబ్లిక్‌టాయిలెట్స్ పరిశీలిస్తున్న అధికారులు

నర్సంపేట, జనవరి 2 మనం న్యూస్ : నర్సంపేటపట్టణంలో చేపడుతున్న ఏడిఎఫ్ టౌన్ పరిశీలనకు కేంద్రప్రభుత్వం అధికారులు వచ్చినట్లు నగరపంచాయతి కమీషనర్ మల్లికార్జున్‌స్వామి తెలిపారు. స్వచ్ఛ భారత్‌స్వచ్ఛా తెలంగాణ, స్వచ్ఛ నర్సంపేటలో బాగంగా వారు మంగలవారం పరిశీలించడం జరిగిందన్నారు. నర్సంపేట పట్టణంలోని పలు వార్డలలో కేంద్రపరిశీలకులు పర్యవేక్షించి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు, కమ్యూనిటి, పబ్లిక్ మరుగుదోడ్లను పరిశీలించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ పరిశీలకులు ఆవద్‌యాదవ్‌తో పాటు మరో ముగ్గురు అధికారులు పాల్గొన్నారని తెలిపారు. మరుగుదోడ్లు నిర్మించుకునే వారు దరఖాస్తులను అన్‌లైన్‌లోనే పరిశీలించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని ప్రదాన రోడ్లను లిట్టర్ ఫ్రీ జోన్‌లుగా ప్రకటించడం చూసి వారు సంతోషం వ్యక్తంచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.

సీపీ బాట దళ కమాండర్ లొంగుబాటు



దళకమాండర్ లొంగుబాటును చూపిస్తున్న ఎస్పీ

మహబూబాబాద్ క్రైం,మనంన్యూస్: మహబూబాబాద్ ఏరియా సీపీబాట దళకమాండర్‌గా పని చేసిన రషీద్ అలియాస్ వేణు మంగళవారం జిల్లా పోలీస్‌కార్యాలయంలో ఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాట కోటిరెడ్డి తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం...మహబూబాబాద్ మండల నడివాడ గ్రామానికి చెందిన రషీద్ గతంలో సీపీఐ(ఎంఎల్) ఎన్డీ పెద్ద చంద్రన్నవర్గం సాయుధ ధళవలో 3 సంవత్సరాలు పని చేశాడని అదే క్రమంలో 2014లో పార్టీ ఆదేశానుసారం పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు వెళ్ళగా పశ్చిమ గోదావరి జిల్లా వట్టాయి గూడెం వద్ద రషీద్‌తో పాటు 9 మంది సాయుధ దళాలలను పోలీసులు అరెస్టు చేశారు. 3 నెలలు జైలులో గడిపిన అనంతరం విడుదల అయి ఇంటి వద్ద ఆటో నడుపుకుంటున్న క్రమంలో 2016 సంవత్సరంలో మణుగూరుకు చెందిన దుబ్బాక యేసోబుఅలియాస్ జగ్గన్న (గతంలో ఎన్డీ దళంలో) రషీద్‌ను సీపీబాట పార్టీలో చేరమని కోరటంతో 2016 సెప్టెంబర్ 9న రషీద్ పెద్ద ఎల్లాపూర్‌కు చెందిన దుబ్బాక యేసోబు రావుల శ్రీనులు కలిసి సీపీఐ(ఎంఎల్) జనశక్తి మాజీ కేంద్రం కమిటీ కార్యదర్శి హైద్రాబాద్‌లో కలిశారు. ఈ క్రమంలో కుర్ర రాజన్న ఆదేశాల మేరకు వరంగల్, రూరల్ భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ మరియు జయశంకర్ 4 జిల్లాల పరిధిలోని సీపీ బాట అనే పౌరసాయుధ దళంను ఏర్పాటు చేయాలని దళాలకు కావల్సిన ఆయుధ సంపత్తి, శిక్షణ ఏర్పాట్లు చేయటానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం 2017 జులై 18న కుర్ర రాజన్న 27 ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బబ్ల్యూ అనే వ్యక్తి ద్వారా మహబూబాబాద్ మండలం ఎర్రగుంట తండాకు పంపించటంతో రషీద్ మరియు కొంత మంది ఆయుధాలను తీసుకుని పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్న క్రమంలో వివిధ కారణా లతో రిత్యా దళ సభ్యులందరు చనిపోవటం, పోలీసులకు పట్టుబడటంతో దళంలో ఇద్దరే మిగలటంతో పోలీసులు తమను కూడా పట్టుకుంటారనే భయంతో తన వద్ద ఉన్న ఆయుధాలను, రౌండ్లను దళంలో మిగిలిన మోకాళ్ళ సమ్మయ్య అలియాస్ నూతన్‌కు అప్పగించి మంగళవారం ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు. సీపీ బాట పార్టీలో మిగిలిన మోకాళ్ళ సమ్మయ్య కూడా పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ గిరిధర్, డీఎస్పీ నరేష్‌కుమార్, సీఐ జబ్బార్, ఎస్సై కమాలాకర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

జాగృతి జిల్లా మహిళా కన్వీనర్ మృతి

సొంత అన్నయే చంపేశాడని అనుమానం



వెంకటాపురం, జనవరి 2, మనం న్యూస్ : జాగృతి జిల్లా మహిళా కన్వీనర్ ఈదుల సారక్క (38) మృతిపట్ల పలు అనుమానాలు చోటు చేసుకున్నాయి. స్వంత అన్నయ్యే మృతి కి కారణం అంటున్న గ్రామస్థులు అంటున్నారు. వివరాల్లోకి వెళితే వెంకటాపురం ఎస్సైపోగుల శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఈదుల సారక్క ఆమె ఇంటి దగ్గలో ఉంటున్న బల్లక్కలు కలిసి శనివారం ఉదయం ంపెద్దాపూర్ అడవి ప్రాంతానికి చీపురు కోసేందుకు బయలు దేరారు. శనివారం సాయంత్రం అయిన కాని సారక్క ఇంటికి రాకపోవడంతో పలు అనుమానాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం రోజున సారక్క తల్లి లక్ష్మీం దేవి మా బిడ్డ సారక్క మూడు రోజులుగా అడవికి పోయి ఇంత వరకు రాలేదని పిటీషన్ ద్వారా తెలుపడం జరిగింది. ఎస్సై విచారణ చేయగా పెద్దాపూర్ అడవి ప్రాంతంలో ఖాలీ బూడిద అయినట్లు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సారక్కనే హత్య చేసి కాల బెట్టినట్లు గుర్తించినట్లు వారు తెలెఇపారు. తల్లి లక్ష్మీందేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పురుగుల మందుతాగి యువరైతు ఆత్మహత్య



నల్లబెల్లి జనవరి 2 మనం న్యూస్:అప్పుల బాధ భరించలేక పురుగల మందుతాగి యువరైతు పలనాటి నారయణ(38) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని కన్నరావుపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు,కుటుంబసభ్యులు తెలిపిన వివరాలప్రకారం నారయణకు రెండేకరాల చేలక,ఒక ఎకరం పోలం ఉంది.ఈసంవత్సరం కూరిసిన అకాల వర్షాలకు వరి పంట మరియు పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిని,కనీసం పెట్టుబడి కూడ రాలేదని, పెట్టుబడికోసం తెచ్చిన అప్పులతో పాటు గతంలో ఉన్న అప్పులతో కలిపి 4లక్షలవరకు ఉన్నాయని గ్రామాస్తూలతో చేప్పుకుంటు బాధపడేవాడని గ్రామాస్తూలు తెలిపారు.కాగా మంగళవారం ఉదయం అప్పులను ఎలా తీర్చాలో తెలియటం లేదని బాదపడుతు ఇంటినుండి వెల్లిన వాడు ఎంతకు తిరిగి రాకపోవడంతో, మృతుని బార్య నాగరాణి ఫోన్ చేస్తే ఫోన్ కలువక పోవడంతో కుటుంబ సభ్యులు,గ్రామాస్తూలు వేతుకుతుండగా గ్రామా సమిపంలోని బోడువద్ద నారయణ చనిపోయి కనిపించాడని గ్రామాస్తూలు తెలిపారు.మృతునికి ఒక కుతూరు,ఒక కుమారుడు ఉన్నారు.మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యప్తు చేస్తూన్నట్లు ఎస్సై ఇ హరిక్రిష్ణ తెలిపారు.

బాలుడిపై కుక్కల దాడి



వెంకటాపూర్, జనవరి 2, మనం న్యూస్ : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో లోని చంటి జీవన్ (4) అనే బాలుడు సాయంత్రం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆ బాలుడి మొహం కనుబొమ్మ పై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చంటి జీవన్ ఎంజిఎం లో చికిత్స పొందుతున్నాడు. పలు మార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయని మళ్లి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్ధానికులు అంటున్నారు.

కడిపికొండలో యువకుడి అనుమానస్పద మృతి

కాజీపేట, జనవరి 2, మనంన్యూస్ః కాజీపేట మండలం కడిపికొండ శివారులో బానావత్ నరేష్(19) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడని మడికొండ సిఐ ఆర్.సంతోష్‌కుమార్ తెలిపారు. జనగాం జిల్లా అబ్దుల్‌నాగారానికి చెందిన బానావత్ నరేష్ కుటుంబంతోపాటు 20సంవత్సరాల క్రితం కడిపికొండకు వచ్చి స్ధిరపడ్డారు. మృతుడు రాంపూర్ నుండి కడిపికొండకు నడుచుకుంటూ వచ్చి కడిపికొండ శివారులో కిందపడి చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుడు కడిపికొండ బార్‌లో పనిచేసేవాడని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించినట్లు సిఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మడికొండ సిఐ ఆర్. సంతోష్‌కుమార్ తెలిపారు.



నరేష్ మృతదేహం

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి చిన్నారి మృతి

మహబూబాబాద్ క్రైం,మనంన్యూస్: మహబూబాబాద్ మండలం జిల్లెల్లగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర కింద పడి సంఘం అక్షిత(3) మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంఘం రామకృష్ణ, సంధ్యల కుమార్తె అక్షిత తోటిపిల్లతో కలిసి ట్రాక్టర్ వద్ద ఆడుకుంటున్న క్రమంలో పిల్లలు దానికే తాళాలతో ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయటంతో ట్రాక్టర్ ముందుకు దూసుకెళ్ళింది. ఎదురుగా ఉన్న అక్షిత ప్రయాదవశాత్తు ట్రాక్టర్ టైర్ కింద పడి గాయాలు పాలుకావటంతో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది.



ప్రమాదంలో మృతి చెంతిన అక్షిత

సేంద్రీయ వ్యవసాయంతో రైతుల ఆదాయం రెండింతలు

భీమదేవరపల్లి, జనవరి 2, మనం న్యూస్: సేంద్రీయ వ్యవసాయంతో రైతులు ఆదాయం రెండింతలు పెరుగుతాయిని కేంద్ర ప్రభుత్వ సేంద్రీయ వ్యవసాయ శాస్త్రవేత్త (ఘజియాబాద్‌ఉత్తర ప్రదేశ్) అన్నారు. మంగళవారం ఉత్తమ రైతు పడాల గౌతమ్ భాగస్వామిక ప్రణాళిక పద్దతి దావఆర రైతులు సేంద్రీయ వ్యవసాయం సామూహిక సలహాలు, సహకారంతో దత్తత వ్యవసాయం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 20లక్షలతో వేస్ట్ డికంపోంజ్‌తో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహకం అందిస్తున్నారు. దీని ద్వారా ఎటువంటి పురుగుల మందుల వాడకుండా రైతులకు శిక్షణ సలహాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామన్నారు. వేస్ట్ డికంపోజ్ ద్వారా నెలలోపల జీతాన్ని పెంచడమే కాకుండా విత్తన శుద్ది జరుగుతుందన్నారు. పంట వ్యర్థాలను పొలంలోనే కుళ్ళిపోయేలా వేస్ట్ డికంపోంజ్ ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా మొక్కలు సస్యశ్యామలంగా బలంగా ఏపుగా అందుతుందన్నారు. సేంద్రీయ వ్యవసాయ ద్వారా పండించిన పంటల వివరాలను వెబ్ పోర్టర్‌లో నమోదు చేసుకుంటే మార్కెట్‌లో అమ్మకాలలో ప్రభుత్వం 3.07 వరకు కనీస ధరను హెచ్చుగా నిర్ణయిందన్నారు. అనంతరం మూడేళ్ళలోగా సంపూర్ణ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంగా ప్రభుత్వం నమోదు చేసుకుంటుందో విధానాలను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ప్రశాంత్, రైతులు వెంకటరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్

వరంగల్ అర్బన్



స్వచ్ఛభారత్ నిర్వహిస్తున్న దృశ్యం

పరిసరాల శుభ్రత పాటించాలి

- బాలవికాస కో-ఆర్డినేటర్ అన్నమేరి

హసన్‌పర్తి, జనవరి 2, మనంన్యూస్: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాలని బాలవికాస కో-ఆర్డినేటర్ వట్టె అన్నమేరి అన్నారు. మండలంలోని జయగిరి గ్రామంలో మంగళవారం బాలవికాస ఆదర్శ గ్రామ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అన్నమేరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దీంతో ఎలాంటి వ్యాధులు దరి చేరవని అన్నారు. అనంతరం దళితకాలనీలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో బాలవికాస ప్రతినిధులు బాబురావు, రాజ్‌కుమార్, కమిటీ అధ్యక్షుడు గడ్డం రాజమౌళి, శోభ, అన్నపూర్ణ, జ్యోతి, రమాదేవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలపై అవగాహన

కమలాపూర్, జనవరి 2, మనంన్యూస్: మండలంలోని వంగపల్లి గ్రామంలో మంగళవారం జీపీడిపిపై గ్రామపంచాయితి కార్యాచరణ కమిటీలకు సిబిఓలకు స్వశక్తి మహిళలకు, స్వాక్షరభారత్ సమన్వయకర్తలకు కో-ఆర్డినేటర్ నద్దునూరి సదానందం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయితి కార్యాలయంలో సర్పంచ్ పంజాల సారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సదానందం మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లును నిర్మించుకోని వాటిని వాడుకోవాలని మన ఇట్టి చుట్టు పరిసారాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటీని వాడి వదిలేసిన నీరు వేళ్ళేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. మనం పడవేసే తడి, పొడి చెత్తను వేరువేరు గా బుట్టలలో వేయాలని, నగదురహిత లావాదేవిలపై అవగాహన కల్పించారు. డిజిటల్ టెక్నాలజిని వినియోగించాలని ఆర్డినేటర్ సదానందం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యంపిటిసి ఏడుకొండల్, విలేజ్‌లేవల్ కమిటి మెంబర్లు పాల్గొన్నారు.



అవగాహన కల్పిస్తున్న నద్దునూరి సదానందం

విద్యుత్ షాక్‌తో మరణించిన

సాంబయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి

భీమదేవరపల్లి, జనవరి 2, మనం న్యూస్: కమలాపూర్ మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన చిన్నపెల్లి సాంబయ్య అనే రైతు సోమవారం విద్యుత్ షాక్‌తో మృతిచెందిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లంపెల్లి షెడ్రక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతు కావడం పంట పెట్టుబడికి అప్పు తేవడం, కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం వలన సాంబయ్య కుంటుంబానికి ప్రభుత్వ రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియాతోపాటు పిల్లలకు ఉచిత విద్యుత్‌ను వెంటనే అందజేసేలా ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ మాదుగుల అశోక్, జిల్లా కార్యదర్శి పుల్లా వసంత్, సంయుక్త కార్యదర్శి సిలువేరు మనోహర్, జిల్లా నాయకులు కదాసు నగేష్ పాల్గొన్నారు.


వీరభద్ర ఆటో అసోసియేషన్

అధ్యక్షుడిగా అలుగు భాస్కర్

భీమదేవరపల్లి, జనవరి 2, మనం న్యూస్: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ హన్మకొండ అడ్డా వీరభద్రస్వామి ఆటో అసోసియేషన్ అధ్యక్షులుగా అలుగు భాస్కర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పిట్టల సారయ్య, కోశాధికారిగా బొమ్మిశెట్టి సంపత్, కార్యదర్శి గుడికందుల రాజు, సంయుక్త కార్యదర్శి కస్తూరి శ్రీను తదితరులను ఎన్నుకున్నారు.

సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్ విధుల స్వీకరణ

వరంగల్ టౌన్, జనవరి 2, మనంన్యూస్: వరంగల్ నగరంలోని దేశాయిపేట్ సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులైన డాక్టర్ వి.సుధీర్‌రెడ్డి మంగళవారం విధులు స్వీకరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డాక్టర్ కె.విజయలక్ష్మి పదవీవిరమణ పొందడంతో ఆ స్థానంలో ఆంగ్ల విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.సుధీర్‌రెడ్డిని ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా నియమితులైన డాక్టర్ వి.సుధీర్‌రెడ్డిని కళాశాల పాలక మండలి సభ్యులు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో విద్యాప్రమాణాలు పెంపొందిస్తానని చెప్పారు. కళాశాలను అభివృద్ధి చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.



ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సుధీర్‌రెడ్డి

పీఆర్‌టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ

కమలాపూర్, జనవరి 2, మనంన్యూస్: మండలంలోని విద్యాశాఖ కార్యాలయంలో పిఆర్‌టియు టిఎస్ మండల అధ్యక్షుడు కె.దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జడ్‌పిటిసి మారెపెల్లి నవీన్‌కుమార్, సర్పంచ్ శనిగరపు సమ్మయ్య, మండల విద్యాశాఖ అధికారి రాంకిషన్‌రాజ్ క్యాలెండర్ ఆవిష్కరించారు.అనంతరం జడ్‌పిటిసి మారెపెల్లి నవీన్‌కుమార్ మాట్లాడుతే పాఠశాల మౌళిక వసతులు కల్పన, విద్యార్థుల నయోదును పెంపుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు కె. అనురాధ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం, వెంటవెంటనే ప్రమోషన్స్, మోడల్‌స్కూల్ ఉపాధ్యాయులకు 010 జీతాలు చెల్లించాలని కామన్ సర్వీస్ రూల్స్‌కు సంభందించిన ఉత్తర్వులు విడుదల కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు మల్లారెడ్డి, వి.రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శులు పి.ఝాన్సీలక్ష్మి, దేవేందర్‌రెడ్డి, కుమారస్వామి, ఉమారాణి, జనార్థన్, జిల్లా భాధ్యులు జి.సత్యం, పి.కృష్ణారెడ్డి, మండల భాద్యుడు మండల ప్రధాన కార్యదర్శి హరిచందర్, ఎల్ శ్రీనివాస్, కె.శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రకాశ్‌బాబు, పావని, బలరాం, నాగరాజు, సదానందం, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న నాయకులు

కాజీపేటలో వృద్ధ దంపతుల హత్య

కాజీపేట, జనవరి 2, మనంన్యూస్: కాజీపేట సోమిడి రోడ్డులో వృద్ధదంపతులు హత్యకు గురయ్యారు. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...సౌత్ సెంట్రల్ రైల్వేలో విశ్రాంత ఉద్యోగి అయిన చుంచు ఎల్లయ్య (72), అతడి భార్య పూలమ్మ (50) వృద్ధదంపతులు సోమిడిలో నివసిస్తున్నారు. ఎల్లయ్య మొదటి భార్య ఎల్లమ్మకు ముగ్గురు కుమారులు. 10సంవత్సరాల క్రితం ఎల్లమ్మ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపిన సమాచారం. ఎల్లమ్మ ఆత్మహత్య అనంతరం పూలమ్మను ఎల్లయ్య రెండవ వివాహం చేసుకున్నాడు.

ఈ వివాహం మొదటి భార్య కుమారులకు ఇష్టం లేనందున వారు వేరుగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఎల్లయ్య తనకు ఉన్న పొలం అమ్మిన డబ్బుల విషయంలో ఎల్లయ్యకు, కుమారులకు మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి పూలమ్మ బాత్‌రూమ్ వెళ్లిన విషయాన్ని గమనించి గుర్తుతెలియని దుండగులు పూలమ్మను ముందుగా హత్య చేసి ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లయ్యను కూడా కత్తి మెడ కోతి హత్య చేశారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నామని అన్నారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ సత్యనారాయణ, సిఐ అజయ్‌కుమార్, స్థానిక పోలీసుల బృందం, డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట పోలీసులు తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం ఎంజిఎం వరంగల్‌కు తరలించినట్లు చెప్పారు.

7లోగా దరఖాస్తు చేసుకోవాలి

హన్మకొండ టౌన్, జనవరి 2, మనంన్యూస్: 2018-19 విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమసంవత్సరంతోపాటు ఐఐటి-జెఇఇ, మెడికల్, నీట్, ఎంసెట్, సిఎ-సిపిటి, క్లాట్ కోచింగ్ కోసం ఈనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టిఎస్‌డబ్ల్యుఆర్ఇఐఎస్ వరంగల్ ప్రాంతీయ రీజనల్ సమన్వయ అధికారి ఎం.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను కరీంనగర్‌లోని గొలిరెడ్డి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల, ఖమ్మంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జూనియర్ కళాశాల, తెలంగాణ సాంఘీక సంక్షేమ కొన్ని గురుకుల కళాశాలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 7వ తేదీలోగా ఆన్‌లైన్ వెబ్‌సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టిఎస్‌డబ్ల్యుఆర్ఇఐఎస్.తెలంగాణ.జిఓవి.ఇన్ లాగిన్ అయి పూర్తి సమాచారాన్ని పొంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

నష్టపోతున్న రైతులు.. లాభపడుతున్న వ్యాపారులు

తెరాస పాలన దున్నపోతుపై పడ్డ వానలా ఉంది
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రేవూరి

కేసముద్రం,జనవరి 2,మనంన్యూస్: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలన దున్నపోతుపై పడ్డ వానలా ఉందని నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్సీ,రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గండు సావిత్రమ్మ ఆద్వర్యంలో తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బృందం మహబూబాబాద్ నియోజకవర్గ పరిదిలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మార్కెట్‌లో పర్యటించి వివిద ప్రాంతాల నుండి మార్కెట్‌కు వ్యవసాయోత్పత్తులు విక్రయానికి తెచ్చిన పలువురు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. 2018 సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్‌లో రైతులకు ఎకరాకు రూ. 4 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల చాలామంది రైతులు సంతృప్తి వ్యక్తం చేయడంలేదని, వారు పండించిన పంటలకు గిట్టుబాటు దర కల్పించాలని అంటున్నట్లు ప్రకాశ్‌రెడ్డి అన్నారు. రైతులు ఆర్దికంగా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాలయాపన చేయకుండా వెంటనే రైతులకు బోనస్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం విస్మరించిన ఆనలుగురు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు హరీష్‌రావు,మంత్రులు తన్నీరు హరీష్‌రావు, కల్వకుంట్ల తారకరామారావు, ఎంపి. కవితలు గన్‌మెన్లు లేకుండా రాష్ట్రంలోని వరంగల్, కేసముద్రంతో పాటు వివిద మార్కెట్లను సందర్శించగలరా అని ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం గత సంవత్సరం టిడిపి రాష్ట్ర అద్యక్షుడు రమణ ఆద్వర్యంలో పాదయాత్ర చేసి ఎనుమాముల మార్కెట్ ను సందర్శించడంతో పాటు నర్సంపేటలో ధర్నా, మోటార్ సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తాము రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే వాటిని పరిశీలించి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.తాండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వరంగల్,సిద్దిపేట, నిజామాబాద్‌తో పాటు వివిద ప్రాంతాలకు చెందిన రైతులను ఆహ్వానించి వారు విత్తనాలు నాటిన నాటి నుండి పంట కోతల వరకు పెట్టుతున్న పెట్టుబడి, వస్తున్న రాబడిని గూర్తివాస్తవ పరిస్తితి తెలుసుకున్నామని అన్నారు. క్వింటాళు పత్తికి రూ. 9 వేలు, మిర్చికి రూ. 8 వేలు, మొక్కజొన్నలకు రూ.5 వేలు, వరిధాన్యంకు కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ. 2 వేలు గిట్టుబాటు దర ప్రకటించాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన వ్యవసాయోత్పత్తులలో కేవలం 10 శాతం మాత్రమే మద్దతు ధర కల్పిస్తున్నారని, మిగిలిన 90 శాతం తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పత్తి మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన మొదట్లో తక్కువ ధరకే రైతులనుండి వ్యాపారులు కొనుగోలు చేశారని, ఇప్పుడు రైతుల వద్ద నిల్వలు లేవని ,కేవలం వ్యాపారుల వద్ద మాత్రమే బారీ నిల్వలు ఉన్నాయని వాటిని అదిక ధరలకు విక్రయిస్తూ లాబాలు పొందుతున్నారని అన్నారు. మంత్రి హరీష్ రావు ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం సరికాదని, ఆయన కేవలం


మహిళా రైతుతో మాట్లాడుతున్న రేవూరి

కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ ,వారు ధరలు పెంచడం లేదు తామేమి చేయలేమని చెబుతూ దాటవేస్తున్నారని అసలు హరీష్ రావు మంత్రా, పోస్ట్‌మెన్ పని చేస్తున్నారా అని రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. 24 గంటల విద్యుత్ వల్ల రైతులకు ఒరిగింది ఏమి లేదని రైతుల పంటలకు గిట్టుబాటు దరకల్పిస్తే చాలని అన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు ప్రత్యేక నిధి కెటాయిస్తానన్న కెసిఆర్ ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మిర్చికి క్వింటాలుకు రూ. 1500 బోనస్ ప్రకటించిందని , తెరాస ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని అన్నారు.పత్తికి ఎకరాకు రూ. 25 వేలు, మొక్కజొన్న, వరిధాన్యం,వేరుశనగ,కందులు,పెసల్లతో పాటు వివిద పంటలకు ఎకరానికి రూ. 15 వేల చొప్పున బోనస్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మార్కెట్‌కు పంటలు విక్రయానికి తెచ్చిన మహిళా రైతులు విజయ, సావిత్రమ్మను పంట దిగుబడి గూర్చి ప్రకాష్ రెడ్డి ఆరాతీయగా పంట దిగుబడి చాలా తక్కువగా ఉందని, ధర తక్కువగా ఉండడంతో తమ పెట్టుబడి కూడ రావడం లేదని వారు తెలిపారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతుల వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు దర కల్పించకుంటే రానున్న సాదారణ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి రైతులే గుణపాఠం చెబుతారని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ వరంగల్ రూరల్ జిల్లా అద్యక్షులు గన్నోజు శ్రీనివాసచారి, మండల పార్టీ కన్వీనర్ మాచర్ల ప్రసాద్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాద్యక్షుడు జాటోత్ సంతోష్ నాయక్,మహబూబాబాద్ జిల్లా నాయకులు భూపతి మల్లయ్య యాదవ్, భూక్య సునీతమంగీలాల్, కొండపల్లి రాంచందర్‌రావు, చాగంటి భీముడు,ఉమ్మడి జిల్లా ఎస్టీ సెల్ అద్యక్షుడు ఆంగోతు కిషన్ నాయక్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, సుతారి వెంకటనారాయణ, కడారి శ్రీను,రాజు తదితరులు పాల్గొన్నారు.


రైతు సమస్యలు తెలుసుకుంటున్న రేవూరి

ప్రజల దీవెనలతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం

– పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్

హన్మకొండ టౌన్, జనవరి 2, మనంన్యూస్: వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న 44వ డివిజన్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి అనిశెట్టి సరితను ప్రజల దీవెనలతో గెలిపించుకుంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. మంగళవారం 44వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రేమ్‌నగర్‌కాలనీ, శ్రీనర్‌కాలనీలలో పాల్గొన్నారు. ప్రజలు, టిఆర్ఎస్ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. టిఆర్ఎస్ శ్రేణులు గడపగడపకు తిరుగుతూ అనిశెట్టి సరితకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్బంగా ప్రజలు పార్టీ శ్రేణులను ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. ప్రేమ్‌నగర్ కాలనీలో ఎమ్మెల్యే సమక్షంలో 50మంది ఇతర పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్‌లో చేరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రాష్ట్ర మహిళా చైర్మన్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు రంజిత్‌రావు, సునీల్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్‌లో చేరుతున్న కార్యకర్తలు

మిగితా 52 డీబీహెచ్ ఇండ్ల సంగతేంది..?

– ముందుకు రానీ గుత్తేదారులు


పూర్తికావస్తున్న డీబీహెచ్ గృహాలు

డోర్నకల్,మనంన్యూస్: నిలువ నీడ లేని నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్‌బెడ్రూంల నిర్మానం ఏ నాటికి పూర్థి అయితాయని లబ్దిదారులు కండ్లలో కొవ్వతులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. 2016-17 సంవత్సరంలో మండలానికి 100 చొప్పున ప్రభుత్వం మంజూరి చేసింది. అందులో బాగంగా డోర్నకల్ మండల పరిధిలోని వెన్నారం గ్రామానికి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ 70 ఇండ్లను కేటాయించారు. అయితే టెండర్ సమయంలో తమకు గిట్టుబాటు కాదని గుత్తేదారులు ఎవరు ముందుకు రాకపోవటంతో 70 ఇండ్లలో 15 శాతం లెస్‌తో ఒక్కొక్క ఇంటికి 1.4వేలతో 18 ఇండ్లను నిర్మించేందుకు ఒక గుత్తేదారు ముందుకు వచ్చారు. అయితే మిగితా 52 ఇండ్ల విషయంలో నేటికి ప్రారంభం కాలేదు. గత 7 నెలల క్రితం ఇట్టి 18 ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి మొదటుపెట్టిన ఇండ్ల నిర్మాణం నేటికి చివరిదశకు చేరుకుంది. 18 ఇండ్లలలో 12 ఇండ్లు పూర్తికాగా మిగితా 6 ఇండ్లు అతిత్వరలో పూర్తి కానున్నాయి. వీటికి సంబంధించి విద్యుత్, తలుపులు, డ్రైనేజీ, మంచినీటి పైపులతో పాటు గదులో పనులు పూర్తిఅయ్యాయి. ఇంత వరకు మేలు కలగిందని అనుకుంటే సమస్య కూడి ఇక్కడే ఉత్పన్నమైంది. ఈ 18 ఇండ్లు పోను మిగితా 52 ఇండ్ల గురించి ఆందోళన వ్యక్తం అవుతుంది. కొత్తింటి కళలు కళగానే మిగులుతుందని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అయితే టెండర్లు జరిగి మిగితా ఇండ్లకు నిర్మాణం పనులు మొదలవుతాయో లేదోనని పలువురులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనాటికి పూర్తి చేస్తారోనని అప్పటి వరకు ఎదురుచూపులు తప్పవా లేకా పూర్తి అయిన ఇండ్లను లబ్దిదారులు అందిస్తారో లేదోనని వేచిచూడాలి. ఈ క్రమంలో తమకు అవకాశం దక్కుతుందని అనుకుంటున్న అర్హుల ఆశలకు కొంతకాలం పాటు ఎదురుచూడకతప్పటం లేదు. త్వరలోనే మిగితా ఇండ్ల పనులు కూడా ప్రారంబిస్తామని డీబీహె ఏఈ మురళీకృష్ణ తెలిపారు.

శాంతిమార్గాన్ని అనుసరిస్తే చెడ్డపేరు తుడిపేస్తాం


డోర్నకల్,మనంన్యూస్: రాజకీయ గ్రూపుల ఆదిపత్యంలో బాగంగా కొన్ని కేసులో సరైన సక్షాలులేక వాస్తవం తెలుసుకునేందుకు ఇబ్బందులు జరుగుతున్నాయని డీఎస్పీ నాగరాజు అన్నారు. తప్పుడు స్క్షాలు చెప్పటం మూలంగా తాము అమాయకుల పట్ల కేసులు నమోదు చేయాల్సి వస్తుందని అన్నారు. ఉయ్యాలవాడ లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఫ్రేండ్లీ పోలీసింగ్‌లో భాగంగా శాంతి కమిటీ సదస్సులో ఆయన పాల్గొ ని మాట్లాడారు. ముందుగా వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు సూచనలు చేసిన అనంతరం ఈ గ్రామంలో విద్యా, ఉద్యోగ, వ్యవసాయ, వ్యవసాయ తదితర రంగాల్లో అగ్రగామిగా ఉన్నట్లు తెలుసుకున్నామ న్నారు. అదే మోస్తారులో సమస్యత్మాక గ్రామంగా రౌడిషి టర్లకు పేరుగావించిన ఊరుగా పోలీస్ రికార్డులో ఉంద న్నారు. 2012-13లో అత్యధికంగా పోలీసులు కేసులు నమోదు అయ్యాయని ఆయన అన్నారు. ప్రస్తుతం గ్రా మస్థుల సూచనలు వింటూంటే గతంలో పని లేకుండా అందరు ఎవరిపనిలో వారు నిమగ్నమై సమస్యల పరిష్కారం పట్ల ఏకాభిప్రాయంతో వ్యవహరించాలని తెలిపారు.అందరి కోరిక మేరకు గ్రామస్థులంతా ఐక్యమ త్యంతో శాంతిని కోరుకున్నట్లయితో ఈ గ్రామానికి ఉ న్న చెడ్డ పేరును తొగించేందుకు పరిశీలిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘా లతో పా టు రాజకీయ పార్టీల నాయకులు, తాళ్ళూరి బాబు, రా మయ్య, శంకర్, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న సీఐ

నవయుగ భారత ధృవతార

- సాంఘీక దురాచారాలను ఎదురించిన ధీరోదాత్త
- మహిళా విద్యను ప్రారంభించిన మహనీయురాలు
- సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

సావిత్రిబాయి పూలే



భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, మనం న్యూస్: స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, అస్పృశ్యులు,శూద్రులకు సమాన హక్కుల కల్పన కోసం అగ్రవర్ణ సమాజాన్ని ఎదురించిన ధీరనారి, చాతువర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల్లో బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి ధీటుగా శూద్రులను అభివృద్ది పరచాలనే దృడసంకల్పంతో వారిని విద్యావంతులుగా మలచేందుకు నడుంబిగించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయ్‌గావ్‌లో ఉదయించిన నవయుగ భారత దృవతార, భారత దేశ సంఘ సంస్కర్తల్లో సావిత్రీభాయిపూలే ప్రథమురాలు అనిచెప్పవచ్చు. దేశంలోనే తోలి ఆదర్శ మహిళా ఉపాద్యాయురాలు, రచ యిత్రి.పువ్వుపుట్టగానే పరిమళించిన చందంగా తన బాల్యంలోనే 9న ఏట ఆమె వివాహం సంఘ సంస్కర్థ, ధీనజనోద్దారుడు అయిన జ్యోతిరావుపూలేతో జరిగింది. వివాహం తరువాత విద్యాబ్యాసం చేసి ఉపాద్యాయ శిక్షణ తీసుకున్న ఆమె సమాజంలోని దురాచారాలకు , అసమానతలకు వ్యతిరేకంగా నడుం బిగించారు. విద్య ద్వారానే దురాచారాలకు, అసమానతలకు అడ్డుకోవచ్చని, పురుషాదిక్య సమాజం నుండి స్త్రీ విముక్తి కూడా విద్యద్వారానే సాద్యమని ఆమె విశ్వాసం, కుల వ్యవస్థ నిర్మూలన, పీడిత ప్రజానీకం పట్ల ఆమె భావజాలాన్ని గుర్తెరిగిన ఆమె భర్త జ్యోతిరావుపూలే బాలికల విద్యకోసం పాఠశాలలను ప్రారంభించటానికి ప్రయత్నాలనుప్రారంభించారు. ఈ క్రమంలో 1848 జనవరి 1న పుణేలో దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను వారు ప్రారంభించారు. పిత్రుస్వామ్య, పురుషాదిక్య సమాజానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల హక్కుల కోసం పోరాటాలు చేయటం ద్వారా ఆయా వర్గాల వారికి సమాజంలో తగిన గుర్తింపు తేవటం సామాజిక బాద్యతగా భావించిన నూతన వ్యవస్థకోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన మహనీయురాలు. అట్టడుగు వర్గాలు మహిళలకు చదువు సంపద లపై హక్కులు లేని ఈ దేశంలో అప్పటి సమాజపు కట్టుబాట్లను , బ్రాహ్మణవాద, అగ్రవర్ణ సాంప్రదాయాలు, ఆదిపత్యాన్ని దిక్కరించి దేశంలో బహుజనులకు పాఠశాలను ప్రారంభించింది. పాఠశాలలను నడపటం నచ్చని ఉన్నత, అగ్రవర్ణాలల వారు సావిత్రిబాయిని వేదించటం, బౌతిక దాడులకు దిగటం, ఆమెపై బురదలు చల్లటం లాంటివి ఎన్నో చేశారు.అవమానాలు చీత్కారాలు ఎదురైనప్పటికి వాటికి వెరవకుండా కేవలం అనతి కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 20 వరకు పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించి బహుజన, స్త్రీ విద్యా వ్యాప్తికి అవిశ్రాంత కృషి చేసింది. అప్పటికి ఆమె వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఆమె జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలను ప్రారంభించింది. విద్యాఉద్యమంతో పాటు మహిళా సేవా మండల్‌ను స్థాపించి మహిళాహక్కుల సాధన కోసం, కుల, పితృస్వామ్య వ్యవస్థల్లో స్త్రీల అణచివేతలకు వ్యతిరేకంగా స్త్రీల సాదికారత కోసం కృషిచేసి మహిళా హక్కులే మానవ హక్కులని నినదించిన తొలి మహిళ సావిత్రిబాయిపూలే. అగ్రవర్ణ, అసత్యపు దురహంకారపు కులవ్యవస్థతో నిర్మితమైన సమాజంలో సత్యాన్ని శోదించటానికి సత్యశోదక్ సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు, మూడనమ్మకాలు, సతీసహగమనాలకు వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహాల కోసం అగ్రవర్ణబ్రాహ్మణిజ సమాజానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్నే ఆమె నడిపించారు. బాల్యంలోనే వైదవ్యాన్ని అనుభవిస్తున్న అనేక మంది వితంతువులకు ఆమె ఆశ్రయం కల్పించారు. గర్బవతులైన వితంతువులకు పురుడుపోసి వారి కల్లల్లో ఆనందాలను నింపి అలా పురుడుపోసుకుని తన వద్దనే వదిలి వెల్లిన ఒక బాలున్ని దత్తత తీసుకున్న ఆదర్శ మహిళ సావిత్రిబాయి. 1870,96 దశకాల్లో దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినపుడు ఆమె చేసిన కృషి అనన్యసామాన్యం. వేలాది మంది బాలలను అక్కున చేర్చుకుని తమ పాఠశాలల్లో విద్యాబోదనతో పాటు మద్యాహ్న భోజనాన్ని అందించిన గొప్ప మనిషి. ఆమె కేవలం సంఘ సంస్కర్తనే కాకుండా తన రచనలతో సమాజానికి వేగుచుక్కగా నిలిచారు. కావ్యపూలే, పావన కాశీ సుబోద్ రత్నాకర్ లాంటి ఎన్నో కవితా సంపుటాలు ఆమె కలం నుండి జాలువారాయి. 1890 నవంబరు 28న ఆమె భర్త జ్యోతిరావుపూలే అంతిమ శ్వాస విడిస్తే, దుఖ సాగరంలో మునిగిఉన్న ఆమె భర్త మరణంలోనూ మరో చరిత్రను లిఖించారు సావిత్రిబాయిపూలే. తన భర్త చితికి తనే నిప్పుపెట్టి భారతదేశంలో కొత్త సాంప్రదాయానికి తెరలేపిన దార్శనిక వనిత పూలే. 1890 దశకంలో ప్లేగు వ్యాది పుణే నగరాన్ని కబలించింది. ప్రజలంతా దగ్గర్లోని అడవులకు పారిపోయి నగరమంతా ఎడారిగా మారిపోగా సావిత్రి బాయి పూలే తన దత్తపుత్రుడు యశ్వంత్‌తో కలసి వ్యాది గ్రస్తులకు సేవలు అందించారు. ప్లేగు వ్యాది బాదితులకను అంటరాని వారిగా దూరంగా ఉంచుతున్న రోజుల్లో ప్లేగు వ్యాది గ్రస్తులైన చంటి పిల్లలను తన చంకన వేసుకుని వైద్య సేవలు చేసి అదే వ్యాది సోకి 1897 మార్చి 10న సామాజిక సేవలోనే అంతిమ శ్వాసను విడిచింది. క్రాంతిభాయి గా ప్రజలచేత ప్రేమగా పిలిపించుకున్న సావిత్రిబాయి పూలే భౌతికంగా మన మద్య లేనప్పటికి ఆధునిక భారత చరిత్రలో ఆమె దృవతారగా వెలుగుతూనే ఉంటుంది. ఆమె జయంతిని భారతదేశ మహిళా ఉపాద్యాయుల దినంగా జరుపుకుంటున్నారు. అయితే భారతదేశంలో బాలిక మహిళా విద్యకోసం విద్యాఉద్యమాన్ని ప్రారంభించి అనేక పాఠశాలలను నెలకొల్పి ఉచిత విద్యను అందించటంలో విశేష కృషి చేసిన కృషికి గుర్తుగా కేజీబీవీలను ఆమె పేరున మార్చాలని బహుజన దళిత సంఘాల మేధావులు ప్రభుత్వాలను కోరుతున్నారు.

గ్రామాలలో బెల్టుషాపుల జోరు

ఫుల్ మీద రూ.100 రూపాయల అధికంగా అమ్మకం
మద్యం యాజమానులతో ఎక్సైజ్ అధికారుల కుమ్మక్కు .. అని ప్రజల ఆరోపణ

బచ్చన్నపేట, జనవరి 2, మనం న్యూస్: మండల కేంద్రంలో మద్యం షాపులు, సిండికేటు పేరుతో అధిక ధరలకు అమ్ముతున్నారని వివిధ గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో మంచి నీళ్ల,నిత్యావసర వస్తువులు దొరుకుతయో లేవో కాని మద్యం మాత్రం ఏ.టీ.ఎం.(ఎనీ టైం మందు)గా పేరు నమోదు చేసుకుందని అంతే కాకుండా వాడకో బెల్టు షాపు ఊరుకో బారు షాపుగా వెల్లువెత్తాయి. ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల యజమానులతో కుమ్మక్కై గ్రామాలలోని బెల్టుషాపులలో అధిక ధరలు విక్రయిస్తున్నాగాని ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పట్టించుకోకపోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కల్తీ మందు ఎక్కువగా విక్రయిస్తున్నారని దానితో రోగాల బారిన పడుతున్నట్లు మందుబాబులు ఆరోపిస్తున్నారు. మద్యం వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యాంగా అమ్మకాలు జరుపుతున్నారు. సిట్టింగుల పేరుతో బార్లను తలిపించే విధంగా నిర్వహిస్తున్నారు, మద్యం షాపుల యజమానుల అమ్మకాలు ఉదాహారణకు ఐబీనీ తీసుకుంటే ఎమ్మార్పీ 460 రూ. లు అయితే హోల్ సేల్‌గా బెల్టు



షాపులకు 520కి అమ్ముతున్నారు. అది గ్రామాలలోని బెల్టు షాపులలో 560రూపాయలకు విక్రయిస్తున్నారు, అంటే ఈ లెక్కన ఫుల్ బాటిల్ మీద 100 రూ.. అధికం అన్నమాట. ఇది గ్రామాలలోని సామాన్య ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఆలోచించుకోవాలి. 2వేల జనాభా ఉన్న ఊరిలో సుమారు 8బెల్టు షాపులున్నాయంటే చర్చించుకోవలసిన విషయం.ఇప్పటికైన బెల్టు షాపులను నివారించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఆయా గ్రామాల మహిళలు కోరుచున్నారు.

ఎక్కడి గొంగళి అక్కడే...

- మల్లన్న జాతర ఏర్పాట్లు సకాలంలో పూర్తి అయ్యేనా ?
- నత్తనడకన మరమ్మతులు

వర్దన్నపేట ... ఐనావోల్ మండలంలోని చారిత్రకమైన మల్లన్న జాతర ఏర్పాట్లపై సంబందిత అధికారులు నిమ్మకునీరెత్తని విధంగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పుడిప్పుడే జాతరకు హజరౌతున్న మల్లన్న దర్శనార్దానికి విచ్చేస్తున్న భక్తుల విమర్శలు వినిపిస్తున్నాయి.కాకతీయుల కట్టడాల్లో ఒక్కటైన ఐనావోల్ మల్లికార్జున స్వామి దేవాస్దానంలో ప్రతీయేటా జనవరి మాసంలో పురస్కరించుకోవడం జరుగుతుంది.అట్టి జాతరకు భక్తులు అధికసంఖ్యలో పాల్గోని దాదాపు మూడు రోజులు కేటాయించి దర్శనం చేసుకుని అక్కడి వాతావరణాన్ని దర్శించి అంగరంగ వైభవంగా నిర్వహించే జాతరకు హజరై భ క్తులు నమ్మికొలిచినవారికి కోర్కేలు తీర్చే స్వామీగా కోలవడంతో పాటు వారివారి స్దాయిలో కానుకలు సమర్పించుకుని వెళ్ళడం ఆనవాయితీ కాగా చరిత్రక జాతరనుపై ప్రభుత్వ ఉన్నాతాధికారుల ఆద్వర్యంలో పలుమార్లు సమిక్షి సమావేశాలు నిర్వహించినప్పటికీ ఎక్కడి గొంగళి అక్కడే అన్న విధంగా మరమ్మత్తు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇలాగైతే అధిక సంఖ్యలో మళ్ళన్న స్వామీని దర్శించుకునేందుకు విచ్చేస్తున్న భక్తులకు కనీసం నిత్యవసరాలకొరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్దితి ఎదురవ్వొచ్చు అనే సందిగ్ధంలో జాతర పేరిట పలు రకాల వ్యాపారాలు చేసే వ్యాపారస్దులు అభిప్రాయపడుతున్నారు.భక్తులకు కల్పించే వసతులపై నిర్లక్ష్యం వద్దు.... ఇటీవల మళ్ళన్న దెవాస్దానం ప్రాంగనంలో నిర్వహించిన సమిక్ష సమావేశం తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆద్వర్యంలో నిర్వహించిన విషయం తెలిసిందే.మళ్ళన్న అడిగితే వరాలిచ్చే దేవుడని అందుకు నిదర్శనం గతంలో ఆయన మంత్రిగా భాధ్యతలు కొనసాగిస్తున్నప్పుడు ఒక్కసారి జాతరకు హజరైనందుకు కరున కారనంగా తనకు ఉపముఖ్యమంత్రి భాధ్యతలు రావడం విశేషమని గ్రామస్దులు అభిప్రాయపడుతున్నారు. అనంతరం సమావేశానికి హాజరైన అన్నిశాఖలకు సంభందిత అధికారులకు ఇచ్చిన హామీలపై ఎటువంటి కధలికలు లేకపోవడం విశేషంగా మారింది. దేవాస్దానం చుట్టు పరిసర ప్రాంతం పారిశుద్య లోపంతో,దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు టాయిలేట్ల కొరత,త్రాగునీటి సమస్య ఏర్పడు తున్నట్లు విమర్శలు వెళ్ళడౌతున్నాయి.ఇప్పటికైనా సంబందిత అధికారులతోపాటు,ఆలయ కమిటి సభ్యులు, సిబ్బంది వసతులు మెరుగు పర్చాలని కోరుతున్నారు.

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ధరలు

మహబూబాబాద్ అగ్రికల్చర్,మనంన్యూస్:

	కనిష్ట ధర	గరిష్ట ధర
వరి	1750	2126
పత్తి	4550	5260
మక్కజొన్న	1215	1215
వేరుశనగ	3450	3850

నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది?



కాంపిటీటివ్ ఎగ్జామ్స్

ఎకనామిక్స్

1. కిందివాటిలో జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్)కి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
   1) 64 2) 87 3) 96 4) 101
2. జీఎస్టీ విధించి, వసూలు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం లోని ఎన్నో అధికరణ కల్పిస్తోంది?
   1) 120 2) 210
   3) 246 4) 301
3. ప్రస్తుత జీఎస్టీలోని భాగాలేవి?
   1) సీజీఎస్టీ (Central Goods and Services Tax), ఎస్‌జీఎస్టీ (State Goods and Services Tax), యూటీజీఎస్టీ (Union Territory Goods and Services Tax)
   2) ఐజీఎస్టీ (Integrated Goods and Services Tax)
   3) 1, 2 4) పైవేవీ కావు
4. జీఎస్టీకి సంబంధించిన అంశాలకు అధికార కేంద్రమైన జీఎస్టీ కౌన్సిల్‌కు ఎవరు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు?
   1) రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
   2) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
   3) ప్రధానమంత్రి
   4) కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి
5. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయ ప్రక్రియలో అవసరమైన కోరం?
   1) సభ్యుల్లో 1/4 వంతు
   2) సభ్యుల్లో 1/2
   3) మొత్తం సభ్యులు
   4) సభ్యుల్లో 10 వంతు
6. ఒక వ్యక్తి వ్యాపార లావాదేవీల వార్షిక విలువ ఎన్ని రూ.లక్షలకు మించితే అతడు జీఎస్టీ పరిధిలోకి వస్తాడు?
   1) రూ.20 లక్షలు 2) రూ.10 లక్షలు
   3) రూ.50 లక్షలు 4) రూ.75 లక్షలు
7. ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేక తరగతి ఉన్న రాష్ట్రాల్లో ఒక వ్యక్తి ఆర్థిక లావాదేవీల వార్షిక విలువ ఎన్ని రూ.లక్షలు మించితే అతడు జీఎస్టీ పరిధిలోకి వస్తాడు?
   1) రూ.20 లక్షలు 2) రూ.10 లక్షలు
   3) రూ.50 లక్షలు 4) రూ.75 లక్షలు
8. కాంపోజిట్ డీలర్ ఆర్థిక లావాదేవీల వార్షిక విలువ?
   1) రూ.75 లక్షల వరకు
   2) రూ.1 కోటి వరకు
   3) రూ.3 వరకు
   4) రూ.5 కోట్ల వరకు
9. జీఎస్టీలో భాగంగా వస్తువుల విభజనకు ఉపయోగిస్తున్న విధానం?
   1) ఎబీఎన్ కోడ్ 2) ఐఎస్‌బీఎన్ కోడ్
   3) ఐపీసీ కోడ్ 4) హెచ్‌ఎస్‌ఎన్ కోడ్
10. జీఎస్టీకి దోహదం చేయడానికి ఉపయోగిస్తున్న కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ ఏది?
    1) జీఎస్టీడీ 2) జీఎస్టీఎం
    3) జీఎస్టీటీ 4) జీఎస్టీఎన్
11. జీఎస్టీ చట్టంలోని 171 సెక్షన్‌లో **Anti Profiteering** తో కలిగే ప్రయోజనం?
    1) వినియోగదారులపై భారం తగ్గుతుంది
    2) విదేశీ వ్యాపారం పెరుగుతుంది
    3) కేంద్రపాలిత ప్రాంతాలకు లాభం చేకూరుతుంది
    4) పైవన్నీ
12. ఒక వ్యాపారస్తుడు తాను కొనుగోలు చేసిన వివిధ వస్తువులకు ముందుగానే చెల్లించిన పన్ను విలువ తగ్గంచి, తాను కొత్తగా తయారుచేసిన వస్తు విలువలకు మాత్రమే పన్ను కట్టడాన్ని ఏమంటారు?
    1) రిటర్న్ దాఖలు చేయడం
    2) ఇన్‌వాయిస్ రూపొందించడం
    3) ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకోవడం
    4) పైవేవీకావు
13. జీఎస్టీ విధానంలో కంప్యూటర్ ఆధారిత సహాయం కోసం ప్రభుత్వం 34 కంపెనీలను ఎంపిక చేసింది. వాటిని ఏమని పిలుస్తారు?
    1) ఏఏఆర్ (Authority for Advance Rulings)
    2) జీఎస్‌పీ (GST Suvidha Provider)
    3) ఎస్ఏడీ (Special Additional Duty of customs)
    4) పైవేవీకావు
14. జీఎస్టీలో సాధారణ పన్ను రేట్లు ఎన్ని?
    1) 2 2) 3 3) 4 4) 5
15. బంగారంపై జీఎస్టీ రేటు ఎంత?
    1) 1 శాతం 2) 2 శాతం
    3) 3 శాతం 4) 4 శాతం
16. ప్రస్తుత జీఎస్టీ పరిధిలో లేకుండా రాష్ట్రాల పన్ను వ్యవస్థలోనే ఉన్న అంశం ఏది?
    1) ఎక్సైజ్ 2) పెట్రోలియం ఉత్పత్తులు
    3) ఎలెక్ట్రిసిటీ 4) పైవన్నీ
17. జీఎస్టీ అమలు వల్ల ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎన్నేళ్లు సహకారం అందించనుంది?
    1) ఐదేళ్లు 2) నాలుగేళ్లు
    3) మూడేళ్లు 4) రెండేళ్లు
18. జీఎస్టీ అమల్లో ఎదురయ్యే నష్టాల అంచనాకు ఏ సంవత్సరాన్ని ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకున్నారు?
    1) 2014 - 15 2) 2015-16
    3) 2016-17 4) 2017-18
19. జీఎస్టీ అమలు కారణంగా రాష్ట్రాలు ఆశించిన ఆదాయం కంటే ఎంత శాతం తగ్గితే దాన్ని కేంద్రం భర్తీ చేస్తుంది?
    1) 12 శాతం 2) 13 శాతం
    3) 14 శాతం 4) 15 శాతం
20. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్, నార్కోటిక్స్ (ఎన్ఏసీఈఎన్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
    1) ఫరీదీబాద్ 2) న్యూఢిల్లీ
    3) గుర్గావ్ 4) ఆగ్రా
21. కిందివాటిలో జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలేవి?
    1) ధరల నియంత్రణ
    2) ప్రజలపై చేసే సంక్షేమ వ్యయంలో పెరుగుదల
    3) ఎగుమతుల ప్రోత్సాహం 4) పైవన్నీ
22. వనజ ఎన్.శరణ్ ప్రస్తుతం దేనికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు?
    1) సీబీఈసీ (Central Board of Excise and Customs)
    2) జీఎస్టీఎన్ (Goods and Service Tax Network)
    3) జీఎస్టీ కౌన్సిల్
    4) జీఎస్పీ (GST Suvidha Provider)
23. జీఎస్టీ అమలులో భాగంగా ఏర్పాటు చేసిన వినియోగదారుల హెల్ప్‌లైన్ నంబర్ ఏది?
    1) 10404 2) 14404
    3) 14440 4) 10444
24. జీఎస్టీలో భాగంగా వ్యాపారస్తుల పనితీరును గుర్తించడానికి అమల్లోకి తెచ్చిన కొత్త విధానం?
    1) సిబిల్ రేటింగ్ 2) క్రెడిట్ రేటింగ్
    3) కంప్లెన్స్ రేటింగ్ 4) ఫార్వర్డ్ ట్రేడింగ్
25. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సంస్థ ఎక్కడ ఉంది?
    1) గుర్గావ్ 2) ఫరీదాబాద్
    3) ఆగ్రా 4) న్యూఢిల్లీ
26. జీఎస్టీని నిర్వచించే ఆర్టికల్ ఏది?
    1) 126 2) 266
    3) 366 (12A) 4) 441 (2B)
27. కిందివాటిలో జీఎస్టీ నుంచి మినహాయింపు పొందినవి ఏవి?
    1) సెజ్ వ్యవహారాలు
    2) సెక్యూరిటీ/స్టాక్ మార్కెట్
    3) 1, 2 4) పైవేవీకావు
28. ఎంతమేరకు వార్షిక ఆర్థిక లావాదేవీలు చేసేవారు తమ ఇన్‌వాయిస్‌ల్లో హెచ్‌ఎస్ ఎన్ కోడ్‌లు ఉపయోగించాల్సిన అవసరం లేదు?
    1) రూ.1.5 కోట్ల కంటే తక్కువ
    2) రూ.2.5 కోట్ల కంటే తక్కువ
    3) రూ.3.5 కోట్ల కంటే తక్కువ
    4) రూ.4.5 కోట్ల కంటే తక్కువ
29. జీఎస్టీలో భాగంగా రూ.1.5 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారస్తులు ఎంత శాతం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటారు?
    1) 10 శాతం 2) 90 శాతం
    3) 80 శాతం 4) 20 శాతం
30. జీఎస్టీలో భాగంగా రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారస్తుల్లో ఎంత శాతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు?
    1) 20 శాతం 2) 30 శాతం
    3) 40 శాతం 4) 50 శాతం
31. రూ.75 లక్షలకుపైగా వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారస్తులను జీఎస్టీలో ఏమని వ్యవహరిస్తారు?
    1) కాంపోజిట్ డీలర్ 2) రెగ్యులర్ డీలర్
    3) ప్రాధాన్యతా డీలర్
    4) హెచ్‌ఎస్‌ఎన్ డీలర్
32. జీఎస్టీలో వ్యాపారస్తుల రిజిస్ట్రేషన్‌లో ఉపయోగించేది?
    1) బీఎన్ 2) యూఐఎన్
    3) యూడీఐ 4) టీపీపీ
33. కొన్ని రకాల ఖరీదైన, అరుదైన లోహాలు, రాళ్లపై ఏర్పాటు చేసిన జీఎస్టీ స్లాట్?
    1) 3 శాతం 2) 17 శాతం
    3) 18 శాతం 4) 0.25 శాతం
34. వ్యాపారస్తులకు ప్రభుత్వం కొన్ని సందర్భా ల్లో తిరిగి చెల్లించే రిఫండ్‌ల సహాయంతో ఏపీ జీఎస్టీ చట్టం ఏర్పాటు చేసిన నిధి?
    1) ఉత్పత్తిదారుల సంక్షేమనిధి
    2) వినియోగదారుల సంక్షేమ నిధి
    3) గ్రామీణ సంక్షేమ నిధి 4) పైవన్నీ

సమాధానాలు

1) 4; 2) 3; 3) 3; 4) 2; 5) 2; 6) 1; 7) 2; 8) 1; 9) 4; 10) 4; 11) 1; 12) 3; 13) 2; 14) 3; 15) 3; 16) 4; 17) 1; 18) 2; 19) 3; 20) 1; 21) 4; 22) 1; 23) 2; 24) 3; 25) 1; 26) 3; 27) 3; 28) 1; 29) 2; 30) 4; 31) 2; 32) 2; 33) 4; 34) 2.

పర్యావరణం

1. ఐక్యరాజ్యసమితి 'జీవవైవిధ్య దశాబ్దం'గా దేన్ని ప్రకటించింది?
   1) 2001-10 2) 2011-20
   3) 2021-30 4) 1991 - 2000
2. 'అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం' ఏ రోజు నిర్వహిస్తారు?
   1) ఏప్రిల్ 22 2) మే 22
   3) జూన్ 20 4) డిసెంబర్ 21
3. **Convention on Biological Diversity** అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించింది?
   1) యునెస్కో 2) యూఎన్‌ఈపీ
   3) 1, 2 4) ఏదీకాదు
4. భారత్‌లోని ఏ ప్రాంతంలో లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది?
   1) పశ్చిమ కనుమలు
   2) ఈశాన్య హిమాలయాలు
   3) తూర్పు కనుమలు
   4) అండమాన్ నికోబార్ దీవులు
5. **Conservation International** అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది?
   1) మెక్సికో 2) నైరోబీ
   3) లండన్ 4) వాషింగ్టన్
6. ప్రపంచంలోని 17 మెగా బయో డైవర్సిటీ దేశాల జాబితాలో లేనిది?
   1) శ్రీలంక 2) వెనెజువెలా
   3) కొలంబియా 4) ఇండోనేసియా
7. భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వులు ఏర్పాటు చేశారు?
   1) 46 2) 48
   3) 50 4) 52
8. జీవవైవిధ్య సంరక్షణ కోసం కుదుర్చుకున్న Convention on Biological Diversity (BD) అంతర్జాతీయ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
   1) 1993 2) 1994
   3) 1995 4) 1996
9. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది?
   1) చెన్నై 2) బెంగళూరు
   3) తిరువనంతపురం 4) గాంగ్‌టక్
10. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ **(UNEP)** ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
    1) జెనీవా 2) న్యూఢిల్లీ
    3) వాషింగ్టన్ 4) నైరోబీ
11. దేశంలో ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం ఏది?
    1) గిర్ అడవులు
    2) వేనాడ్ అభయారణ్యం
    3) పెంచ్ జాతీయ పార్కు 4) పైవన్నీ
12. రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు?
    1) ఎకోటైప్ 2) ఎకోటోన్
    3) సిన్‌టైప్ 4) ఇకార్డ్
13. ఆవరణ వ్యవస్థ **(Eco system)** అనే పదాన్ని ప్రతిపాదించినవారు?
    1) ఎ.జి.టాన్స్‌లే 2) ఇ.పి.ఓడం
    3) ఎర్నెస్ట్ హెకెల్ 4) క్లెమెంట్స్
14. ఆవరణ శాస్త్రాన్ని జీవ సమాజాల విజ్ఞానంగా నిర్వచించింది ఎవరు?
    1) క్లెమెంట్స్ 2) క్రెబ్స్
    3) హెకెల్ 4) ఓడం
15. ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ఏమంటారు?
    1) జనాభా 2) జీవ మండలం
    3) జీవ సమాజం 4) జీవగోళం
16. కింద పేర్కొన్న ఆవరణ వ్యవస్థల్లో అత్యంత బలహీనమైంది ఏది?
    1) ఆకురాల్చే అడవి
    2) వర్షాధార అడవి
    3) గడ్డి నేల
    4) టండ్రా
17. దేశంలో సింహాలు ఎక్కువగా కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి?
    1) గుజరాత్ 2) మహారాష్ట్ర
    3) మధ్యప్రదేశ్ 4) పైవన్నీ

సమాధానాలు

1) 2 ; 2) 2; 3) 2; 4) 1; 5) 4; 6) 1; 7) 3; 8) 1; 9) 1; 10) 4; 11) 1; 12) 2; 13) 1; 14) 1; 15) 3; 16) 4; 17) 1.

Which country won the South Asian Basketball Association?



కాంపిటీటివ్ ఎగ్జామ్స్

జనరల్ అవేర్‌నెస్

1. The Reserve Bank of India has identified which of the following as a Domestic Systemically Important Bank (D-SIB) in September 2017? (This is the third D-SIB after SBI and ICICI Bank)
 1) HDFC Bank 2) Axis Bank
 3) Oriental Bank of Commerce
 4) Punjab National Bank
 5) None of these
2. Temple Trees is the official residence of the Prime Minister of which of the following countries?
 1) Cambodia 2) Sri Lanka
 3) Thailand 4) Myanmar
 5) Nepal
3. Union Minister for Women and Child Development Maneka Gandhi inaugurated India's first Centre for Animal Law in which of the following cities in September 2017?
 1) Bangalore 2) Jaipur
 3) Hyderabad 4) Kochi
 5) Chennai
4. Who is the author of the book "A Life of Adventure and Delight"?
 1) Amish Tripathi
 2) Amitav Ghosh
 3) Cyrus Mistry
 4) Akhil Sharma
 5) Chetan Bhagat
5. Salahuddin Rabbani visited India recently. He is the Minister of Foreign Affairs of which of the following Asian countries?
 1) Iran 2) Malaysia
 3) Indonesia 4) Pakistan
 5) Afghanistan
6. Which of the following countries funds the UNESCO King Sejong Literacy Prize?
 1) Singapore 2) Thailand
 3) South Korea 4) Japan
 5) Philippines
7. Who suggested 10 Noble Commitments for global transformation at the 9th BRICS Summit in September 2017?
 1) Xi Jinping 2) Jacob Zuma
 3) Vladimir Putin
 4) Narendra Modi
 5) Michel Temer
8. Where is the famous 16th century Sidi Saiyyed mosque located? (Japan Prime Minister Shinzo Abe visited this historic mosque in September 2017)
 1) New Delhi 2) Mumbai
 3) Agra 4) Ahmedabad
 5) Jaipur
9. Prime Minister Narendra Modi visited the Ananda Temple in Bagan city in September 2017. It is located in which of the following countries?
 1) Nepal 2) Sri Lanka
 3) Myanmar 4) Bhutan
 5) Cambodia
10. Liliane Bettencourt, the world's wealthiest woman, passed away on September 21, 2017. She was heiress to L'Oreal, the world's largest cosmetics company based in:
 1) Germany 2) France
 3) UK 4) USA
 5) Italy
11. Which Australian city hosted the Commonwealth Weightlifting Championships in September 2017?
 1) Gold Coast 2) Perth
 3) Sydney 4) Melbourne
 5) Brisbane
12. Who is the author of the book "How India Sees the World-Kautilya to the 21st Century"?
 1) Aparna Pande
 2) Shyam Saran
 3) Shivshankar Menon
 4) Harsh V. Pant 5) Prashant Jha
13. Vnesheconombank or VEB is a development bank owned by the government of which of the following countries?
 1) Brazil 2) Germany
 3) Russia 4) South Africa
 5) France
14. Jimmy Morales is facing corruption charges. He is the President of which of the following countries?
 1) Mexico 2) Belize
 3) Honduras 4) Guatemala
 5) El Salvador
15. Sapar Isakov is the Prime Minister of which of the following countries?
 1) Kyrgyzstan 2) Armenia
 3) Belarus 4) Azerbaijan
 5) None of these
16. Which country will host the 2019 edition of the Commonwealth (Youth, Junior and Senior) Weightlifting Championships?
 1) England 2) Scotland
 3) India 4) South Africa
 5) Canada
17. Mark Beaumont set the world record by cycling around the world in just 79 days. He belongs to which of the following countries?
 1) USA 2) UK
 3) Australia 4) New Zealand
 5) None of these
18. Which country won the South Asian Basketball Association (SABA) Under-16 Championship in Kathmandu in September 2017?
 1) Nepal 2) Bhutan
 3) Bangladesh 4) India
 5) Maldives

KEY

1) 1 2) 2 3) 3 4) 4 5) 5
6) 3 7) 4 8) 4 9) 3 10) 2
11) 1 12) 2 13) 3 14) 4 15) 1
16) 3 17) 2 18) 4

How did you break this glass..

కాంపిటీటివ్ ఎగ్జామ్స్

ఇంగ్లీష్

ACTIVE AND PASSIVE VOICE

In a sentence where the subject is the doer of the action, the verb is said to be in the active voice. In a sentence where the subject is the sufferer or receiver of the action, the verb is said to be in the passive voice.

Active Voice

Lions attacked the travellers.
Her beauty struck me deeply.

Passive Voice

The travellers were attacked by lions.
I was deeply struck by her beauty.

Rules to remember
(Changing Active into Passive)

» The object of Active voice becomes the subject of Passive voice.
» The verb splits into two ('be' form + v_3 form)
» The tense remains unchanged.
» The subject of active voice becomes the object of passive voice.
» It is added with a preposition 'By'.

Change of pronoun:

Active Voice		Passive Voice
I	→	Me
You	→	You
He	→	Him
She	→	Her
They	→	Them
We	→	Us
It	→	It

Passive Voice without 'by+object'

If the subject of a sentence in active voice is vague/unclear/understood/unnecessary, we need not mention it in passive voice.

Ex: People speak English all over the world. (A.V)
English is spoken all over the world. (P.V)

The following four tenses cannot be changed into passive voice.

1) Future continuous tense
2) Present perfect continuous tense
3) Past perfect continuous tense
4) Future perfect continuous tense

→ In case of two objects (Direct object and Indirect object), Indirect object can be made the subject of the passive voice.
S V I.O. D.O.

Ex: They informed him the matter (A.V.)
He was informed the matter by him. (P.V.)

Changing Imperatives into P.V.
Let - Sub - be - v_3
(Commands /Orders)

Remember this.
Let this be remembered.
Pick up the stick.
Let the stick be picked up.

→ **(Requests)**

Please take your seat. (A.V.)
You are requested to take your seat. (P.V.)
Kindly grant me leave. (A.V.)
You are requested to grant me leave. (P.V.)

→ **(Advice)**

Study well (A.V.)
You are advised to study well. (P.V.)
Consult the doctor. (A.V.)
You are advised to consult the doctor. (P.V.)

Changing Infinitives and Gerunds

I want to buy a car (A.V.)
I want a car to be bought (P.V.)
She will have to complete the work (A.V.)
The work will have to be completed by her (P.V.)

Previous & Practice Questions

1. Identify the active form of the sentence. ***(TET-2014)***
 "She likes being admired".
 1) She likes to admiring others
 2) She likes admiring others
 3) She likes people admiring her
 4) She would like if she admired others.
2. Identify the passive form of the sentence. ***(AP TET-2015)***
 Everyone in the village liked Rip.
 1) Rip liked everyone in the village
 2) Rip was liked by everyone in the village
 3) Everyone liked Rip
 4) Rip was being liked by every one in the village
3. Identify the correct passive sentence. ***(TS TET-2017)***
 1) A nice house is had by them
 2) I am not fitted by my shoes
 3) A Greek goddess is resembled by Sriya
 4) The furniture was broken up for firewood
4. Identify the correct passive voice for the following sentence.
 (TSPSC Gurukulam - 2017)
 All the ministers will see the PM off at the airport.
 1) The PM will seen be off at the air port by all the ministers
 2) The PM will be see off by all the ministers at the airport
 3) The PM will be seen off by all the ministers at the airport
 4) The PM will be saw off all the ministers at the airport
5. How did you break this glass without using any tool?
 (TSPSC Gurukulam - 2017)
 1) How did the glass be broken without using any tool?
 2) How is this glass broken by you without using any tool?
 3) How would be this glass broken without using any tool?
 4) How was this glass broken by you without using any tool?
6. The matter will have to be dealt with urgently.
 1) We have to dealt with the matter urgently
 2) We had to deal with the matter urgently
 3) We will have to deal with the matter urgently
 4) We will have to dealt with the matter urgently

KEY

1) 3 2) 2 3) 4 4) 3 5) 4 6) 3.

జయశంకర్

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు


గోవిందరావుపేట, జనవరి 2. మనం న్యూస్ : మండల కేంద్రం లో గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార ఈక్షలు 35 వ రోజుకు చేరు కున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు కల్లెపెల్లి రమేష్ మాట్లాడుతూ అర్హులైన అతిపేద వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించాలని స్థానిక తహసీల్దార్ ఆఫీసు ముందు గత ముప్పై ఐదు రోజుల నుండి నిరాహార దీక్షలు చేస్తుంటే స్థానిక అధికారులు కానీ, గిరిజన సంక్షేమ మంత్రి కానీ పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. ఆర్థికంగా ఉన్న ఎన్టీఆర్ కాలనీ వాసులను ఎంపిక చేయడం సరికాదని ముందుగా పాత నాగారంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి వారిలోని అర్హులైన పేదలకు ఎపిక చేయాలని అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రభు త్వ పథకాలు అనర్హులకే అందుతున్నాయని పూర్వం లబ్ది ఇపొందిన వారికే మళ్లీ ఇల్లు కేటాయించడం వల్ల అర్హులైన మా దళిత పేదలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చిన అనర్హులకే లబ్ది చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయండని శాంతియుతంగా తహసిల్దార్ ఆఫీసు ముందు దీక్షలుచేస్తుంటే ప్రజా ప్రతిప్రతినిధులకు కనబడం లేదా రేక్కాడితే డొక్కాడని పేదలు దీక్షలు చేస్తుంటే పట్టనట్లు ఉండటం ఈ ప్రభుత్వం పక్షపాత దోరణికి నిదర్శ నం అని అన్నారు. మా సమస్యలు పరిష్కరించి అర్హులైన వారికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మా దీక్షలను ఆపబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో మనగాల వెంకన్న, అఖిల పక్ష నాయకులు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కలకోట వెంకన్న, పాలడుగు పావని, మంగళపల్లి శ్రీను, మాచర్ల దేవమ్మ , సమ్మక్క, మామిడి పద్మ, రజిత, రాకేష్, రాధమ్మ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

టిఎస్ పిఆర్టీయు క్యాలండర్ ఆవిష్కరణ

గోవిందరావుపేట, జనవరి 2, మనం న్యూస్ : మండలంలో పిఆర్టీయు మరియు టేబుల్ క్యాలండర్ లను ఎంపిపి జెట్టి సుజాత, తహసీల్దార్ రవిరాజుకుమార్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సోమవారం నాడు మండల కేంద్రంలో పిఆర్టీయు మండల అధ్యక్షుడు కణతల నాగేశ్వర్ రావు, మండల కార్యదర్శి తులసీరాం నాయకుల ఆధ్వర్యంలో 2018 వెల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికార వెంకటయ్య , జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కాపర్ల రమేష్, జయదేవ్, హన్మంతరెడ్డి, కళ్యాయణపు రమేష్, సారయ్య, ప్రాథమిక సభ్యులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

గోవిందరావుపేట, జనవరి 2, మనం న్యూస్ : 5,6 తేదీలలో తలపెట్టిన ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని మండల కార్యదర్శి కొత్తపెల్లి మురళి పిలుపు నిచ్చారు. మంగళవారం నాడు మండలంలోని పసర గ్రామంలో గల కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చే ప్రైవేట్ కళాశాలలకు పర్మిషన్లు ఇస్తుంటే కళాశా లల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యా ర్థుల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఎస్ఎఫ్ఐ సహించబోదని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు తూర్పాటి స దీప్, ఉపాధ్యక్షులు జగన్,శివ, కార్యదర్శులు రాము, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థులతో మాట్లాడుతున్న మురళి

ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష

మహదేవ్‌పూర్, జనవరి 2, మనం న్యూస్ : ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు మండల ఎమ్మార్పీ ఎస్ ఆధ్వర్యంలో మహదేవ్‌పూర్ మండల కేంద్రం లోని ఐబి విశ్రాంతి భవనం సమీ పంలో మంగళ వారం ఎస్సి వర్గీకరణ సాధనకై ఉపవాస దీక్ష లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ నాయక ులు మాట్లాడుతూ దీక్ష ఈ నెల 5వ తారీఖు వరకు కొనసాగిస్తామని,ఎస్సి వర్గీకరణ లో భాగం గా తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకవెళ్లాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఢిల్లీలో జరుగుతున్న ప్రస్తుత పార్ల మెంట్ సమావేశాలలో ఎస్సి వర్గీ కరణ బిల్లు ప్రవేశ పెట్టె విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపవాస దీక్షలో ఎంఆర్‌పిఎస్ మండలాధ్యక్షులు తూటి చర్ల దుర్గయ్య, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర సీనియర్ నాయ కులు లింగాల రామయ్య, నల్లభూగ ధర్మయ్య, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సత్యంతో పాటు ఎంఆర్‌పిఎస్ నాయకులు, తదితరులు పాల్గొ న్నారు.



మహదేవ్‌పూర్ ఉపవాస దీక్షలో కూర్చుకున్న ఎంఆర్‌పిఎస్ నాయకులు



భూపాలపల్లిలో ఉపవాస దీక్ష చేస్తున్న దృశ్యం

ములుగులో...

శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీల ఎ,బి,సి,డి వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు మంగళవారం రోజున ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మసరగాని వినయ్ కుమార్ ప్రారంభించి ప్రసంగించారు. 24 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ శాంతియుత పోరాటం చేస్తుంటే ఆయనను ఉగ్రవాదిలాగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ఖండి స్తుందన్నారు. ఎస్సీల పట్ల చిత్త శుద్ధి లేని ప్రభు త్వం శాంతియుత ఆందోళన చేస్తున్న వారిని భయ భ్రాంతులకు గురిచేయడం, వారిని కేసులు పెట్ట డం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జెడిపిటిసి నాయకులు అమ్మద్ పాషా, ఎంపిటిసి ఇమ్మ డి రాజు యాదవ్, ఎమ్మార్పీఎస్ జిల్లా సీని యర్ నాయకులు జన్ను రవి మాదిగ, మండల సీని యర్ నాయకులు జన్ను మహేష్ మాదిగ, మండల నాయకులు శనిగరం భద్రయ్య, రత్న మొగిళి, సురేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో...

ఎస్సీ వర్గీకరణ బిల్లునుపార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు వీలుగా రాష్ట్రం నుండి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుని పోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుని పోవాలనే డిమాండ్‌తో పట్టణంలో మంగ ళవారం ఉపావాసదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు నోముల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీక రణను సాధించుకు నేందుకు రాష్ట్రం నుండి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసు కుని వెల్లాలని డిమాండ్ చేశాడు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని అందుకు గాను అఖిల పక్షాన్ని సీఎం కేసీఆర్ తీసుకుని వెల్లాలని లేని పక్షంలో మాదిగల చేతిలో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ దీక్షలో రేణికుంట్ల కొంరయ్య, సుమన్, రవి, అంత డుపుల చందర్, సత్యనారాయణ, అశోక్, శ్రీకాంత్, ప్రేమ్‌కుమార్ తదితరులుపాల్గొన్నారు.

ములుగును ఆదివాసి సమ్మక్క సారక్క జిల్లాగా ప్రకటించాలి

ములుగు, జనవరి 2, మనం న్యూస్ : ములుగును ఆదివాసి సమ్మక్క సారక్క జిల్లాగా ప్రకటించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ అన్నారు. మంగళవారం జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజాల బిక్షపతి ఆధ్వర్యంలో ములుగు జిల్లా కోసం మహా మేడారం జాతర సంద ర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వట్టం ఉపేందర్ మాట్లాడుతూ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించే విధంగా కృషి చేస్తానంటున్న ప్రభుత్వం ములుగును ఆదివాసి జిల్లాగా ఎందు కు ప్రకటించడం లేదన్నారు. ఆదివాసి దేవతలను అణిచి వేస్తున్న కేసిఆర్ ప్రభు త్వం యాదాద్రి, భద్రాద్రి, జోగులాంబ, సిరిసిల్లా వేముల వాడ దేవతల పేరు మీద జిల్లాలు చేసిన కేసిఆర్ సమ్మక్క సారక్క వన దేవతల పేరు మీద ఎందుకు చేయలేదన్నారు. ఇప్పటికైన ములుగును ఆదివాసి సమ్మక్క సారక్క జిల్లా గా ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో ఆదివాసి ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్య క్షులు పోదెం కృష్ణ ప్రసాద్, ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దబ్బకట్ల సుమన్, నారాయణ, పోడెం రత్నం, ముద్దబోయిన రవి, తదితరులున్నారు.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పెన్నుల పంపిణీ

వెంకటాపూర్, జనవరి 2, మనం న్యూస్ : మా ఇల్లు ప్రజా దరణ ఆశ్రమము వ్యవస్థాపకులు పుష్ప ఇన్నయ్య గారి ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ , పెన్నులు, ప్యాడ్ లు , పరీక్ష సామాగ్రిని మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందము ఎ రాజు, జె బాబు రావు, ప్రతాప్ సురేష్, ఎ సోమ రాజు, ఎం బాస్కర్, బి జగదీష్, జి రఘు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



సబ్ రిజిస్ట్రార్ జన్మదిన వేడుకలు

ములుగు, జనవరి 2, మనం న్యూస్ : ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహ్మద్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గత కొంత కాలంగా సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న తస్లిమా మహ్మద్ వివిధ సేవా కార్య క్రమాలలో ప్రజల మన్నలను పొందుతున్నారు. ఈ సమయంలోనే ఆమె జన్మ దినాన్ని పురస్కరించుకుని మంగళవారం సిఐ సాయిరమణ, ఎస్సై ఓదెల వెంకటేష్, జేపిసి అధ్యక్షులు అహ్మద్ పాషా, పలువురు ప్రజా సంఘాల నాయ కులు ఆమె కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి బొకెలు అందజేశారు.

నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ

ములుగు రూరల్, జనవరి 2, మనం న్యూస్ : మండలంలోని జాకారం లోని వైటిసి బి ఏబుల్ సెంటర్‌లో నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత ఇవ్వనున్నట్లు వైటిసి సెంటర్ కో ఆర్డినేటర్ పెరుమాండ్ల లక్ష్మణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా కంప్యూటర్ పెరిఫరల్స్, మొబైల్ ఫోన్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రిపేయిర్ బ్యూటిషియన్, సెల్ఫ్ ఎంప్లాయిస్ టైలర్ (దర్జీ), క్వాలిటి సిడి గ్రావర్ తదితర కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వబడునని ఆయన తెలిపారు. ఆసక్తి గల ఆరు ఈనెల 3 వతేదీ నుండి 5 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, 4 పాస్ పోటోలు తీసుకుని జాకారం వైటిసి సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్ నంబర్ 8008088392, 7674063314 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

సీఎంను కలిసిన మంత్రి చందూలాల్

ములుగు, జనవరి 2, మనం న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును మంగళవారం రాష్ట్ర గిరిజన , గిరిజనాభివృద్ధి, పర్యాటక , సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ కలిసారు. ఈ మేరకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ పూల గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సిఎం తో ఆలింగనం చేసుకున్నారు. ఆయన వంట పలువురు అధికారులు తది తదితరులున్నారు.

డిజిటల్ తెలంగాణ సీఎస్‌సీకు అభినందన

భూపాలపల్లి జనవరి 2, మనం న్యూస్ : డిజిటల్ తెలంగాణ సీఎస్‌సీ హరిక్రిష్ణను రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మదుసూదనాచారి మంగళవారం నాడు అభినందించారు. హైదరాబాద్‌లోని తన చాంబర్ లో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో స్పీకర్ఆయనను అభినందించారు. ఈ సంద ర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గత కొంత కాలంగా జయశంకర్ జిల్లాలో డిజిటల్ తెలంగాణ కార్య క్రమంలోచురుగ్గా పాల్గొంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అవార్డులు పొంది జిల్లాపేరును జాతీయ స్థాయిలో హరిక్రిష్ణ నిలిపారనిఅన్నారు. రానున్న రోజుల్లో జయశంకర్ జిల్లాలో డిజిటల్ మార్పులను ప్రజలు చూస్తారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే వీఎల్ఈలకు తనవంతు సహా య సహకారాలు ఎల్లవేలలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాల పల్లి మునిసిపల్ కౌన్సిలర్ బేతోజు వజ్రమణి భరత్ కుమార్ సొసైటి సభ్యులు పాల్గొన్నారు.



హరిక్రిష్ణకు అభినందన

త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

- డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిపై లబ్ధిదారులతో సమీక్ష సమావేశం
- హాజరైన అధికారులు, ప్రజా ప్రతి నిధులు

మహదేవ్‌పూర్, జనవరి 2, మనం న్యూస్ : మహదేవ్‌పూర్ మండల కేంద్రంలోని బట్టి కొట్టు లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పురోగతి పై జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ఆదేశాల మేరకు మహదేవ్‌పూర్ మండల అభివృద్ధి అధికారి కె.చందర్ ఆధ్వర్యంలో 47 మంది లబ్ధిదారులు, స్థానిక ప్రజా ప్రతి నిధులతో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ కె. చందర్ మాట్లాడుతూ లబ్దిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ప్రతి ఒక్క లబ్ధిదారు అధికారులు, కమిటీ సభ్యులతో కలిసి సమన్వయంతో ముందుకు సాగి పనుల పురోగతిపై దృష్టి సారించాలని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ లోగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని, గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం జడ్పిటీసి హసీనాభానొ, ఎంపిపి వసంత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు దేశంలో ఎక్కడ చేపట్టలేదని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతోనే ఇది సాధ్యం అయిందని, లబ్ధిదారులు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగ పర్చుకొని, ఏలాంటి సమస్యలు లేకుండా పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని అన్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ కోట రాజబాబు గౌడ్ మాట్లాడుతూ మహదేవ్‌పూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు త్వరగా పూర్తి చేసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని, అధికారులు, లబ్ధిదారులు సమన్వయంతో నడుచుకొని, సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోని, పనుల పురోగతిపై శ్రద్ధ వహించాలని తెలిపారు. సమీక్ష సమావేశం అనంతరం అధికారులు, స్థానిక ప్రజా ప్రతి నిధులు, లబ్ధిదారులతో కలిసి నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి, వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.

సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధే టి-మాస్ లక్ష్యం



మహదేవ్‌పూర్, జనవరి 2, మనం న్యూస్ : సామాజిక న్యాయం,సమగ్ర అభివద్ధే టి-మాస్ లక్ష్యమని టి-మాస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటి సభ్యులు రమణ అన్నారు.మహదేవ్‌పూర్ మండల కేంద్రంలోని ఐబి విశ్రాంతి భవనంలో మంగళవారం ఆయన జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు బందు సాయిలు తో కలిసి మహదేవ్‌పూర్ మండల టి-మాస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.మండల కన్వీనర్‌గా రామినేని అశోక్,కో కన్వీనర్ గా వీరమల్ల రాజబాబు, బుర్రి శివరాజ్ ,మడె కుమార్,అంగజాల సమ్మయ్య, పత్తి మల్లేష్,స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఆరెందల రమేష్, ఎం.ధర్మయ్య,లింగాల సమ్మయ్య,రాములు,కొయ్యల సత్యం,సమ్మయ్య, రవిందర్ లను ఎన్నుకున్నారు.అనంతరం రాష్ట్ర స్టీరింగ్ కమిటి సభ్యులు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య జయంతి అక్టోబర్ 4 రోజున 281 సామాజిక ప్రజా సంఘాల ఐఖ్య వేధిక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్టంలో సకల జనులకు సమనంగా, సామాజిక ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ తో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి జరుతుందని అభిప్రాయ పడితే దానికి విరుద్దంగా ప్రజా వ్యతిరేఖ విధానాలు అనుసరిస్తు ప్రజలను అణచి వేస్తు పాలన కొన సాగిస్తు్తన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సి,ఎస్టి,బిసి, ఎంబిసి, మైనారీటిలు అభివృద్ధి చెందాలంటే జనాభా ప్రాతిపదికన దృష్ట్యా ఎవరి వాటా వారికి అందాలన్నా సామాజిక నాయ్యం సమగ్ర అభివృద్ధితోనే సాధ్యం దాని కోసమే టి-మాస్ కృషి చేస్తుందని అన్నారు.

బిల్ట్ పిఎఫ్ కార్మికులకు న్యాయం చేయాలి

- పిఎఫ్ కార్మికుల డిమాండ్

మంగపేట, జనవరి 2, మనం న్యూస్ : పర్మనెంట్ ఉద్యోగులతో బిల్ట్‌లో పనిచేసని పిఎఫ్ కార్మికులకు కూడ న్యాయం చేయాలని పిఎఫ్ కార్మికులు బిల్ట్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని కమలాపురం బిల్ట్ ప్రదాన గేట్ ముందు మంగళవారం పిఎఫ్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. గత 421 నెలలుగా ఉద్యోగాలు లేక జీతాలు రాక ఇల్లు గడవడం కూడ కష్టంగా ఉందని, పూట కూడ గడువకుండా నానా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ ఉద్యోగులు ఏవిదంగా రిలే నిరాహర దీక్షలు చేస్తున్నారో పిఎఫ్‌కార్మికులం కూడ రిలే నిరాహార దీక్షలు చేపడుతామని డిమాండ్ చేశారు. ఈ నిరసన క్యాక్రమంలో నల్లూరి నాగేశ్వరావు, ఎండి.రియాజ్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, రమేష్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.


6న ఉపన్యాస పోటీలు

చిట్యాల, జనవరి 2, మనం న్యూస్ : 6న సావిత్రిబాయిపూలే 187వ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని జెడ్‌పిఎస్ఎస్ పాఠశాల ఆవరణంలో జరుగుతాయని అంబెద్కర్ యువజన సంఘం ప్రదాన కార్యదర్శి గుర్రపు రాజేందర్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాకోకన్వీనర్ పుల్లమల్లయ్య హాజరైన అనంతరం మాట్లాడుతూ స్థానిక హైస్కూల్ ఆవరణంలో ఈ నెల 6న జరుగు ఉపన్యాస పోటీలు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించడం జరుగుతుందని చిట్యాల, టేకుమట్ల మండలాల స్థాయి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల 8,9,10 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సావిత్రి బాయిపూలే జీవిత చరిత్ర అంశంపై ఉపన్యాసం ఇవ్వాలని కోరారు.అనంతరం విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యక్షులు బొట్ల ఆనందం, సరిగొమ్ముల రాజేందర్, నాయకులు పుల్లప్రతాప్, దాసారపు నరేష్,మ్యాదరి సునీల్, గుర్రం తిరుపతి, జన్నె యుగేందర్, గుర్రపు రాజమొగిళి, జి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

రేగొండ, జనవరి 2, మనం న్యూస్ : పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పిఎస్ టీఎస్ మండల అధ్యక్షులు మలియాల రవి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో మంగళవారం రోజున శిక్షణ తరగతుల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల మొండి వైకరికి నిరసనాగా ఎమ్మార్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ధర్నాకు ఎమ్మార్పిఎస్ టీఎస్ నాయకులు తరలిరావాలని పేర్కొన్నారు. 6,7 తేదీలలో నల్గొండ జిల్లా నాగార్జున సాగార్‌లో రెండు రోజుల పాటు ఎమ్మార్పిఎస్ టీఎస్ నాయకులకు రాజకీయ శిక్షణా తరగతులు జరుగుతాయని ఆయన తెలిపారు. మండలంలోని ఎమ్మార్పిఎస్ టీఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూపాక రమేష్, బొట్ల రాజు, శ్రావణ్, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి 144 సెక్షన్ అమలు



సమావేశంలో సీఐ రమేష్‌నాయక్

గూడూరు, మనం న్యూస్ : నేటి నుండి 11వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉటుందని సీఐ రమేష్‌నాయక్, ఎస్సై యాసీన్‌లు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్మిషన్ లేకుండా ఎవరు ఎలాటి సభలు, ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని సూచించారు. మహబూబాబాద్ జిలాల ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన టూకెరన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లోని యువతి, యువకులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి తహశీల్దార్ ఎంఏ రాజు, ఎంపీడీఓ సురేందర్‌కుమార్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజా ప్రతినిదులు పాల్గొంటారని తెలిపారు. మానుకోటలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రావిణ్యం సంపాదించుకోవాలని, ఎలాంటి చెడు వ్యసనాలకు లోనుకాకుండా మంచిమార్గంలో ప్రయణించాలని పేర్కొన్నారు.

జయశంకర్

అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ శిబిరం ప్రారంభం



గోడపత్రిక ఆవిష్కరణ

భూపాలపల్లి జనవరి 2, మనం న్యూస్ : సంపూర్ణ స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ చల్ల మదుసూదన్‌గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ స్వచ్ఛత అందరి హక్కు అని అన్నారు. ఈ కార్య క్రమంలో భాగంగా ఇకనుండి అన్ని పీహెచ్‌సీల్లో అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు జరప బడుతాయని తెలిపారు. కాన్సర్, మదుమేహం, గుండె సంబంధిత వ్యాధులు. పక్షవాతం వ్యాధుల నివారణ మరియు నియంత్రణ పరీక్షలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు.ఈ విషయాలను ప్రజాప్రతినిదులు మరియు వైద్య సిబ్బంది ప్రజలకు తెలియజేసి ఈ అవకాశాలను వినియోగించుకునేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ కిరణ్మయి, కమ్యూనిటి హెల్త్ అధికారి రాజయ్య, హెచ్ ఈ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎస్ సీతల్‌సింగ్, హెచ్‌ఏ గోపి, ప్రభాకర్ , స్వాతి, రవీందర్‌లతో పాటు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ సమితి సమావేశాలను విజయవంతం చేయండి

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్

భూపాలపల్లి జనవరి2, మనంన్యూస్ః వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ సమితి సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని రావినారాయణ రెడ్డి భవనంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ సమితి సమావేశాల గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై భవిశ్యత్‌లో జరిపే పోరాటాలపై ఈ సమావేశాల్లో చర్చించటంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ఈ సమావేశాలు వేదికగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ సమావేశాలకు జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, జేఎన్‌యూ నాయకులు అపరంజితరాజ, హాజరుఅవుతున్నారని అన్నారు. ఈ నెల 6,7 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 6న జరిగే బహిరంగ సభకు జిల్లానుండి భారీ సంఖ్యలో విద్యార్థులు, మేధావులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్, సంతోష్, సుమన్, నితిన్, తిరుపతి, శేఖర్, సుమాన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



గోడపత్రిక ఆవిష్కరణ

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

మహబూబాబాద్ క్రైం, మనం న్యూస్ : లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వర కు పోరాటాలు చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, రాష్ట్ర జాక్ చైర్మెన్ దాట్ల నాగేశ్వర్‌లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన ఆదివాసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు ఆదివాసీ సంఘా లన్ని ఒకే తాటిపై ఒకే డిమాండ్‌తో ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఆదివాసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 6న గూడూరు మండల కేంద్రంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 11న ఐటీడీఏ పీఓలకు



సమావేశంలో మాట్లాడుతున్న వట్టం ఉపేందర్

వినతిపత్రం అందింస్తామని, జనవరి 17న ఆదివాసీ తెగల సమ్మేళనం మేడారంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 22న జిల్లా కలెక్ట ర్‌కు మెమోరాండం ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు. – అనంతరం జిల్లా ఆదివాసీ జాక్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా జాక్ చైర్మెన్‌గా కొట్టెం ముఖర్జీ, కన్వీనర్‌గా మల్లెల కృష్ణ, ఇర్ప రామకృష్ణ, ఈసం వెంకటేశ్వర్లు, పులి శ్రీను, దబ్బ శ్రీను, వట్టం బుచ్చిరాములు, చుంచు ముత్యాలు, పాయం కృష్ణ, ఇర్ప సుగుణ, పొడుగు రామారావు, సలహాదారులుగా జక్క లక్ష్మయ్య, పెద్దల నాగేశ్వర్‌రావు, మేడ ఐలయ్య, దబ్బ వెంకట నర్సయ్య, ఈసం లక్ష్మినారాయణలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ పొడెం రత్నం, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి రమనాల లక్ష్మయ్య, ఈక సులోచన, బూర్క యాదగిరి, శ్రావణ్, చీమల గోపాల్, అన్ని మండ లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిరంతర విద్యుత్ రైతులకు వరం

కురవి, జనవరి 2, మనం న్యూస్ : రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరంగా ఉచిత విద్యుత్ అందించడం ఎంతో హర్షణీ యమని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని రైతులకు వరంగా మారిందని కందికొండ గ్రామ కో ఆర్డీనేటర్ బండి మాధయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు రైతులను ఆదుకో వడంలో విఫలం చెందారని రబీ, ఖరీఫ్ రెండ పంటలు పండించేందుకు వ్యవ సాయా బావులు, బోర్లలో సంవృద్ధిగా నీరు ఉన్నప్పటికి రైతుకు నాణ్యమైన విద్యుత్ అందక పోవడంతో పంటల్లో దిగుబడి తగ్గడమే కాకుండా పెట్టుబడులు కూడ రాక పోవడంతో రైతులు అప్పుల పాలౌతున్నారని అన్నారు. 8గంటల పాటు విద్యుత్ అందించినప్పటికి ఎప్పుడు, వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలి వని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీనికి తోడు షిఫ్టుల పద్దతిలో విద్యుత్ అందించడం ఎంతో మంది ప్రమాదాల బారీన పడి రైతులు మృతి చెందారని ఆయన తెలిపారు. రైతుల కష్టా సుఖాలు తెలుసుకొని సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందిం చేందుకు ప్రణాళికలు రూపొందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

దళిత బహుజనులపై దాడులు అమానుషం



సమావేశంలో మాట్లాడుతున్న పిల్లి సుధాకర్

మహబూబాబాద్ నెహ్రూసెంటర్, మనం న్యూస్ : మహారాష్ట్రలోని పూణె దగ్గరలోని భీమ్‌కోరేగావ్ విజయ స్తూపాన్ని సందర్శించ డానికి వెళ్ళిన దళిత బహుజనులపై, వారి వాహనాలపై భారతీయా జనతా పార్టీ అనుబంధ సంఘా లు ఆర్ఎస్ఎస్ గుండాలు దాడులు చేయడం అమానుషమని మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లి సుధాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ దాడులును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధి కారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమౌతున్నాయని,దీంతో దళితులు అభద్రత భావంతో జీవి స్తున్నారని వారి రాజ్యాంగా హక్కులు కాలరాస్తూ సంఘం విద్రోహక శక్తులు చేలరేగిపోతున్నారని ఆయన అన్నారు.హిందూ మతో న్మాదం పేరుతో దళిత బహుజనులపై దాడీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ గుండాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బెజ్జం ఐలయ్య, జిల్లా అధ్యక్షుడు దాసరి ప్రకాష్, నాయకులు దబ్బెటి శ్రీనువాస్, వెంకన్న, రత్తయ్య, విద్యార్థి నాయకులు మాలోత్ వెంకన్న, ఇరుగు మనోజ్,రవి తదితరులు పాల్గొన్నారు.

పెసర పంటలో క్షేత్రదినోత్సవం

బయ్యారం, మనం న్యూస్ : పెసర పంటలో క్షేత్ర దితోన్సవం సందర్భంగా మండలంలోని గౌరారం గ్రామంలోని పెసర పంటను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సరళకుమారి, శివాణి పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల వారి ఆధ్వర్యంలో మంగళవారం పెసర పంటలో క్షేత్రదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ శివాణి, కేవీకే సరళకుమారిలు మాట్లాడుతూ పెసర ఎంజీవీ-47 రకం మంచి దిగు బడులను ఇస్తుందని, పెసర పంటల్లో వచ్చే వివిధ తెగుళ్ళు, పురుగులు వాటి నివారణ చర్యల గురించి వివరించారు. అలాగే వేసిన పంటలను ప్రతి సారి వేయటం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయని పంట మార్పిడి చేయటం వల్ల అధిక దిగుబడులను పొందవచ్చని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కిషోర్‌బాబు, చైతన్య, రాములమ్మ, సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ వీరన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు భగత్‌సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలి



గోడ పత్రికను అవిష్కరిస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు

కురవి, జనవరి 2, మనం న్యూస్ : విద్యా ర్థుల సమస్యలను పరిష్కరించుకునేందుకు భగత్‌సింగ్ స్ఫూర్తితో ఉ ద్యమించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోలేపాక వెంకన్న పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆ సంఘం ఆధ్వర్యంలో జాతీయా సమావేశాల గోడ పత్రికను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, విద్యకు సరైన నిధులు మంజూరి చేయకుండా కనీస వసతులు కల్పించకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని ఆయన అన్నారు.ఈ నెల 6,7 తేదిలలో వరంగల్ కాకతీయా యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ జాతీయా సమావేశాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శరత్, నాగరాజు, ధనమ్మ, అశోక్, మధు, రాము మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆయుతధర్మ దీక్షను జయప్రదం చేయాలి



వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

కొత్తగూడ, మనం న్యూస్ : నూతన సిపిఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల ఐక్య పోరాట కమిటీ అధ్వర్యంలో 7న గజ్వేల్‌లో చేపట్టి ఆయుత ధర్మ దీక్షను జయప్రదం చేయాలని టిఎస్‌సిపిఎస్ఈయు మండల అధ్యక్షుడు రమేష్ పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక ఎంపిడివో కార్యాలయం ఆవరణలో ఆయుత ధర్మ దీక్ష వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పెన్షన్ విధానన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్‌వోల సంఘం అధ్యక్షుడు రమేష్, విఆర్‌వోలు జానీ, ఏఈవోలు నాగరాణి, సుస్మిత, కార్యదర్శ భీమానాయక్, అటెండర్‌లు పాష, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ వనవాసి సెల్ కన్వీనర్‌గా నరేష్

మహబూబాబాద్ ఎడ్యుకేషన్, మనం న్యూస్ : ఏబీవీపీ మానుకోట జిల్లా వనవాసి సెల్ కన్వీనర్‌గా కురవి మండలంలోని కంచెర్లగూడెం గ్రామానికి చెందిన బోడ నరేష్‌ను నియమించినట్లు సంఘం రాష్ట్ర కార్యసమితి సభ్యులు నరెడ్ల ప్రవీన్ తెలిపారు. గిరిజన జిల్లా అయిన మానుకోట ఏబీవీపీని విస్తరించేందుకు కృషి చేయాలని సూచించారు. తన నియమకానికి కృషి చేసిన సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మహబూబాబాద్

ఆదివాసీలను పట్టించుకోని ప్రభుత్వం

- రేపు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి



సమావేశంలో మాట్లాడుతున్న కల్తి వీరస్వామి

కొత్తగూడ, మనం న్యూస్: యావత్ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ఆదివాసీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు, ముఖ్యసలహాదారుడు కల్తి వీరస్వామి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్టి జాబితా నుండి లంబాడీలను తొలగించాలని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉద్య మాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.అందుకే ఈనెల 4న కొత్తగూడ తహసీల్దార్ ముట్టడి,నిరసన ర్యాలీ ప్రదర్శన,అలాగే 17న ఆర్‌డివో కార్యాలయం ముట్టడి చేపడతున్నట్లు ఆయన తెలిపారు.ఈ ముట్టడికి అధిక సంఖ్యాలో ఆదివాసీలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆగబోయిన రవి, నాయకులుకంగాల నాగేశ్వర్‌రావు, ఈక నగేష్, పుల్సం మునేష్, భూర్క పవన్, ఎటిఎఫ్ జిల్లా నాయకులుచుంచ సారయ్య, చిన్న రవి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీస్ దీక్షలు



దీక్షలో కూర్చున్న ఎమ్మార్పీస్ నాయకులు

డోర్నకల్, మనం న్యూస్ : సీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించేందుకు అఖిల పక్షా న్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని స్థానిక గాంధీ సెంటర్‌లో మంగళవారం నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షల్లో పుట్ట వెంకటేశ్వర్లు, చింతల గట్టయ్య, గోపి, కె.యాకయ్య, లక్ష్మణ్‌లు కూర్చుకున్నారు. ఈ దీక్షలకు వివిధ పార్టీల నాయకులు సంఘీబావం తెలిపారు.

ఐపాస్ మాడ్యూల్‌పై శిక్షణ శిబిరం

మహబూబాబాద్ ఎడ్యుకేషన్, మనం న్యూస్ : నేడు ఐపాస్ మాడ్యూల్‌పై ఒక రోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్టా అధ్యక్ష, కార్యదర్శులు తకడమల్ల బ్రహ్మం, రాంమోహన్‌లు మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయులకు ఎస్సెస్సీ పరీక్షలకై ఐపాస్ మాడ్యూల్‌పై శిక్షణ శిబిరాన్ని జిల్లాలోని ఫాతిమా హైస్కూల్‌లో ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి సత్యప్రియ హాజరుకానున్నట్లు తెలిపారు.

పూలే అవార్డుకు సాంబయ్య ఎంపిక

గూడూరు, మనం న్యూస్ : రాష్ట్రస్థాయి పూలే అవార్డుకు మండలంలోని జడ్పీఎస్ఎస్ అయోధ్యపురం పాఠశాలకు చెందిన పుల్సం సాంబయ్య ఎంపికయ్యారని సావిత్రిబాయి పూలే సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ వల్సాల కుమార్ మంగళ వారం తెలిపారు. సావిత్రిబాయి పూలే 187వ జయంతి ఉత్సవాల సంద ర్భంగా వివిధ రంగాల్లో పని చేసిన వారికి ఈ అవార్డును అందిస్తున్నట్లు తెలిపారు. నేడు హన్మకొండలో నిర్వహించనున్న కార్య క్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సాంబయ్యను పాఠశాల హెచ్ఎం మాలోత్ సారయ్యనాయక్, ఎస్ఎంసీ చైర్మెన్ దాసరి లింగమూర్తి, పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ చీరభిక్షపతి, కాంతా రావు, స్వరూప, శోభారాణిలు అబినందించారు.

మహబూబాబాద్

కసూర్బా పాఠశాలలో కొత్త మెను అమలు

గూడూరు, మనం న్యూస్ : మండలంలోని బ్రహ్మణపల్లిలో గల కస్తూర్బాగాంధీ పాఠశాలలో కొత్తమెను ప్రకారం భోజనాలు అంద జేయనున్నట్లు పాఠశాల స్పెషల్ అధికారి ఎస్.రజిత మంగళ వారం తెలిపారు. మధ్యాహ్నం భోజనంలో నెయ్యిని ఇస్తున్నట్లు, వారానికి 4 గుడ్లు ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో నూతన మెను అమలు చేయటం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఉన్న వివిధ పాఠశాలలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు స్వర్గం యాకయ్య సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. మండలంలోని విశ్రాంతి భవనంలో ఎఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని మోడల్ స్కూల్ హస్టల్‌ను ఓపెన్ చేయాలని, కస్తూరిభాగాంధి ఆశ్రమ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించాలని, ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని మండల కేంద్రంలో వున్నపాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని రెగ్యూలర్ ఎంఇఓను నియమించి ఉపాద్యాయులు విధులకు సరైన సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో బయోమెట్రీక్ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అనిల్,రాజు,రవిందర్, మురళి, సతీష్, మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలి

నెల్లికుదురు, జనవరి 2, మనం న్యూస్: మండలంలోని ఉన్న వివిధ పాఠశాలలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు స్వర్గం యాకయ్య సంబందిత అధికారులను డిమాండ్ చేశారు. మండలంలోని విశ్రాంతి భవనంలో ఎఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని మోడల్ స్కూల్ హస్టల్‌ను ఓపెన్ చేయాలని, కస్తూరిభాగాంధి ఆశ్రమ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించాలని, ఎస్సీ హస్టల్‌లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని మండలకేంద్రంలో వున్న పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని రెగ్యూలర్ ఎంఇఓ ను నియమించి ఉపాధ్యాయులు విధులకు సరైన సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో బయో మెట్రీక్ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అనిల్, రాజు, రవీందర్, మురళి, సతీష్, మోతీలాల్ తదితరులున్నారు.

సామాజిక తెలంగాణే టి మాస్ లక్ష్యం

–జిల్లా స్టిరింగ్ కమిటీ సభ్యులు ఆకుల రాజు



సమావేశంలో మాట్లాడుతున్న ఆకుల రాజు

నెల్లికుదురు, జనవరి 2, మనం న్యూస్ : తెలంగాణ ప్రజల సంక్షమం కోసం, సమగ్రాభివృద్ధి సామాజిక న్యాయంకు దొహదపడేలా ప్రభుత్వం పనిచేయడం లేదని టి మాస్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆకుల రాజు అన్నారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో మంగళవారం తిలక్‌బాబు అధ్యక్షతన సమావేశమై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీల సమస్యలను గాలికి వదిలేసినది కాబట్టి త్వరగా పరిష్కారానికి ప్రజల ముందుకు టీమాస్ ఈనెల 2 నుండి 10 వరకు గ్రామాలలో 11,12 తేదిలలో మండలాధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం, 16 నుంచి 18వరకు మండలకేంద్రంలో రిలేదీక్షలు, 19 మండల కార్యాలయం ముట్టడి చేయడం అలాగే 22న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్ళనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఇస్సంపల్లి సైదులు, పెరుమాండ్ల బాబుగౌడ్, బైసస్వామి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరగదు

మహబూబాబాద్, మనం న్యూస్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి నష్టం జరుగదని,రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసిఆర్ వ్యూహ రచనలు చేస్తూన్నారని మాహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మంగలవారం మండలంలోని సాలర్‌తండాలో గ్రామా శివారులోని వివాదంలో ఉన్న కలెక్టర్ భవణ ప్రభుత్వం స్థలంను ఎమ్మెల్యే ,జేసి,ఆర్డీఓలు పరిశిలించారు. సాగు రైతుల భూములకు సంబందించిన పత్రాలను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసి తుల రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని పరిహారం అందిస్తుందని అన్నారు.రైతులు అధికారులకు సహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట తహసీల్దారు, విజయ్‌కుమార్, టిఆర్‌స్ పార్టీ నాయకులు మార్నేని రఘు, ఎండీ ఫరీద్, భీమానాయక్, తదితరులు పాల్గొన్నారు.



రైతుల పట్టాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్

కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం



మాట్లాడుతున్న పంజాల రవీందర్

మహబూబాబాద్ నెహ్రూసెంటర్, మనం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలంగా అడగకున్న వరాలను కురిపించే దేవుడని టీఆర్‌వీకేఎస్ సంఘం డివిజన్ అధ్యక్షులు పంజాల రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఈ కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు సంవత్సరం మొత్తం కష్టపడితే ఇచ్చే ఇంక్రీమెంట్ 24 గంటల విద్యుత్ ఇచ్చే విధంగా కృషి చేసిన ఉద్యోగులకు ఈ నెల నుండి ఇంక్రీమెంట్ అమలులోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదే విధంగా రైతులు ఆటొమెటిక్ స్టార్టర్లను తీసేసి విద్యుత్‌ను సక్రమంగా వినియోగించుకుని భూగర్భజలాలు దెబ్బ తినకుండా చూసకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నీలం శ్రీనివాస్, డివిజన్ సెక్రెటరీ మోడెం వెంకన్న, రిజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి.రవికుమార్, సీనియర్ నాయకులు ఎం జంపిరావు, వీరభద్రం, యాకయ్య, రాజయ్య, శ్రీనివాస్, నరేందర్,శ్రీనివాస్, మాణిక్యరావు, శ్రీకాంత్, బి.శ్రీనివాస్, రవీంద్రాచారి పాల్గొన్నారు.

నియోజకవర్గస్థాయి విద్యార్థి సభను జయప్రదం చేయాలి

మరిపెడ, మనం న్యూస్ : 5వ తేదీన నిర్వహించే టీఆర్ఎస్వీ నియోజకవర్గస్థాయి సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్లు గుగులోత్ రవినాయక్, కొమ్మినేని సతీష్‌లు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక ఆర్అండ్‌బీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీఠ వేస్తుందని, విద్యార్థులు కేసీఆర్‌కు అండగాఉండాలనికోరారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గురుకలు వ్యవస్థను తీసుకువచ్చి విద్యార్థులకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, హస్టల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యం పెట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలోవిద్యార్థులు సైనికుళ్ళా పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బండి దీపక్‌గౌడ్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు బోడ పట్ల సతీష్; కోశాధికారి పెరుమాండ్ల శ్రావణ్, నియోజవకర్గ ప్రధాన కార్యదర్శి చుక్క మురళీ, సంయుక్త కార్యదర్శి గర్రెపల్లి నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి గండి బార్గవ్,నరేష్, సూర్యనాయక్, బింగి రమేష్, కొంపెల్లి భరత్, ఆవుల గోవర్ధన్, రాజు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.



గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న విద్యార్థి సంఘ నాయకులు

ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సెల్ సమావేశాలను జయప్రదం చేయండి

మహబూబాబాద్, మనం న్యూస్ : 6,7 తేదీలలో వరంగల్ అర్బన్ జిల్లాలోని కాకతీయ యూనివర్శిటీ లో జరుగనున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ సమా వేశాలను జయ ప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతకుంట్ల యాకాంబ్రం పిలుపునిచ్చా రు. మంగళవారం సంఘం కార్యాలయంలో సమా వేశాల వాల్‌పోస్టర్‌లను విడుదల చేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా విద్యారంగ సమ స్యల పరి ష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో ఉద్యమాలు నిర్వహిస్తున్న దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు. ప్రభుత్వాలు దేశంలోకి, రాష్ట్రం లోకి ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆహ్వా నించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని విశ్వ విద్యాలయాల్లో కుల వివక్షను రూపు మాపేందుకు రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రస్తు త పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఎదు ర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చిం చి భవిష్యత్ ఉద్యమాలకు కార్యాచరణను రూపొంది ంచుటకు సమావేశాలు వేదిక కాను న్నాయని పేర్కొ న్నారు. ఈ సమావేశాలకు దేశంలోని 29 రాష్ట్రల నుంచి సమితి సభ్యులు హాజరవుతున్నా రని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్య క్షులు పొలేపాక వెంకన్న, సహాయ కార్య దర్శి వెలు గు శ్రావణ్, నాయకులు మహేందర్, బాదావత్ లక్ష్మణ్, జలగం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు

క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి

కురవి, మనం న్యూస్ : క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిక్షించాలని టీమాస్ (తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక) జిల్లా నాయకులు శెట్టి వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో టీమాస్ విస్త ృతస్థాయి సమావేశం సయ్యద్ ఖాజా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందని, రాష్ట్రంలో దళితులకు, గిరిజనులకురక్షణ కరువైందని సామాజిక న్యాయం కనుచూపు మేరలో కనిపించటంలేదన్నారు. దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికైనా పేదలకు న్యాయం చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కామేండ్ల వీరన్న, ఎల్‌హెచ్‌పీఎస్, ఎంఆర్‌పీఎస్ నాయకులు గుగులోత్ భామానాయక్, ఎకె.మల్సూర్, జె.మల్లయ్య, సామ్యేల్, వీరయ్య, కట్ల దర్గయ్య, కిషన్, నక్క సైదులు తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న శెట్టి వెంకన్న

విద్యతో పాటు క్రీడల్లోనూ ముందుండాలి

భూపాలపల్లి జనవరి 2 మనంన్యూస్ (కాటారం):విద్యార్థినులకు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రవేశం ఉండాలని ఎస్పీ ఆర్‌భాస్కరన్ అన్నారు. యువసమ్మేళన్ 2018 కార్యక్రమంలో భాగంగా కాటారం సబ్‌డివిజన్ పోలీసుల ఆద్వర్యంలో కాటారం మండలం మేదిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలకు క్రీడా సామాగ్రితో పాటు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనాయని అన్నారు. క్రీడల వలన మానసిక శారీరక అభివృద్ధి జరుగుతుందని దీంతో చదువుపై ఏకాగ్రత పెరిగి విద్యలో కూడా మంచి ప్రతిభనుకనపరచగలుగుతారని సూచించారు. విద్యార్థినులు ఇతర వ్యవహారాలవైపు దృష్టి సారించకుండా ఉండేందుక కూడా క్రీడలు ఉపయోగపడుతాయని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ప్రయోజకులై మీకు చదువు చెప్పిన ఉపాద్యాయులకు మంచి పేరు తెచ్చిపెట్టాలని అన్నారు. అంతే కాకుండా మీ తల్లి తండ్రులు మీపై పెట్టుకున్న ఎన్నో నమ్మకాలను ఆశలను వమ్ము చేయవద్దని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు క్యారమ్‌బోర్డులు, షటిల్ బ్యాడ్మింటన్ రాకెట్లు, కాక్స్, చెస్ బోర్డులు, జావెలిన్ థ్రో, హ్యామర్ త్రోస్‌లతో పాటు క్రీడా దుస్తులను అందించారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ కేఆర్‌కేప్రసాద్, కాటారం జడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి, కాటారం, మహదేవపూర్ సీఐలు శంకర్‌రెడ్డి, రమేష్‌లతో పాటు పాఠశాల ప్రదానోపాద్యాయుడు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.





మాట్లాడుతున్న ఎస్పీ, క్రీడాసామాగ్రి అందిస్తున్న ఎస్పీ



తూము ద్వారా నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే

ఖరీఫ్ సాగుకు నీరు విడుదల

బయ్యారం,మనంన్యూస్: రెండో పంట ఖరీఫ్‌కు బయ్యారం పెద్దచెరువు నీటిని మంగళవారం ఎమ్మెల్యే కొరం కనకయ్య చేతుల మీదుగా పంట పొలాలకు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే త్వరగా అలుగుపోసే చెరువు ఇదేనని రెండు మండలాల రైతు కూలీలకు,రైతులకు ఎంతో తోడ్పాడటునందిస్తుందని, 900 ఎకరాలకు 240 ఎంసీక్యూ నీటిని యాసంగి పంటలకు వదలటం జరిగిందని వారు తెలిపారు. పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే సాగు నీరు పుష్కలంగా అందించవచ్చని, తాగునీరుకూడా ఉపయోగకరంగాఉంటుందని ఆ దిశగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలపారు. త్వరలోనే అమలు చేసేట్లుగా కృసి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ, వైస్ ఎంపీపీ మూల మధుకర్‌రెడ్డి, ఎంపీటీసీ గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మెన్ భూక్య నాగేశ్వర్‌రావు, సర్పంచ్ శ్రీనివాస్, తహశీల్దార్ రాధాకృష్ణమూర్తి, డీఈఓ లక్ష్మణ్‌రావు, శ్రీకాంత్, నాయకులు బొగ్గారపు నాగేశ్వర్‌రావు, ఐలయ్య, శ్రీను, చాట్ల వెంకన్న, బాలరాజు, రాసమల్ల నాగేశ్వర్‌రావు, బాలకిషన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

డైరీ ఆవిష్కరణ



డైరీని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

మహబూబాబాద్ అగ్రికల్చర్, మనం న్యూస్: తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం క్యాలెండర్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రీతీమీనా ఆవిష్కరించారు. అనంతరం మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ సంఘం డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రీమీనా, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జేసీ దామోదర్‌రెడ్డిలకు నూతన సంవత్సర శుబాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం చైర్మెన్ బి.ఛత్రునాయక్ , అధ్యక్షులు ఎం. లక్ష్మినారాయణ, జనరల్ సెక్రెటరీ సిహెచ యాకయ్య, కోశాధికారి ఎం.రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారులు ఏడీఏ రాజనరేంద్ర, ఏఓలు స్వామి, సతీష్, మహబూబాబాద్ ఏఓ రామారావు, వాసుదేవారెడ్డి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

'మనం' తెలుగు దినపత్రిక 2018 క్యాలెండర్ ఆవిష్కరణ





క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న మేయర్ నరేందర్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి

వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి, జనవరి 2, మనంన్యూస్: 'మనం' తెలుగు దినపత్రిక 2018 క్యాలెండర్‌ను నగర మేయర్ నన్నపునేని నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఎంతో అందంగా అనేక అంశాలతో రూపొందించిన 'మనం' తెలుగు దినపత్రిక యాజమాన్యం, సిబ్బందిని వారు అభినందించారు. మంగళవారం నగర మేయర్ నరేందర్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి నివాసాల్లో 'మనం' దినపత్రిక వరంగల్ అర్బన్ జిల్లా సిబ్బంది కలిసారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆనతికాలంలోనే ప్రజాధరణ పొందిన పత్రిక 'మనం' దినపత్రికగా వారు పేర్కొన్నారు.

రానున్న కాలంలో మరింత అభివృద్ధి దిశగా 'మనం' దినపత్రిక ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఇప్పటికే అనేక అంశాలను మిళితం చేస్తూ ప్రభావిత వార్తలను 'మనం' దినపత్రిక అందిస్తోందని అభినందించారు. సోషల్‌మీడియా విస్తృతంగా చలామణిలో ఉందని, నేడు పత్రికలు సైతం విస్తారంగా పెరిగిపోయాయని, వీటన్నింటి పోటీలో 'మనం' దినపత్రిక ఆనతికాలంలోనే గుర్తింపు పొంది రాణించడం పత్రిక యాజమాన్యం, సిబ్బంది కృషికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో 'మనం' దినపత్రిక వరంగల్ జిల్లా బ్యూరో చీఫ్ ఎం.రజనీకాంత్, వరంగల్ ఎసిఎం మట్టెవాడ సురేందర్, అర్బన్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దామెర రాజేందర్, రూరల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మునిగె ప్రభాకర్, జనగామ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జిలుకర రవికుమార్, హన్మకొండ, వరంగల్ ఆర్‌సిలు అంకేశ్వరపు కొమ్మాలు, జన్ను మణి, కొగిల చంద్రమౌళి, గంగాధరి శ్రీనివాస్, రాజు, దామెర బంటి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర గణనీయం

- క్యాంప్ కార్యాలయములో న్యూఇయర్ వేడుకలు
- జిల్లా కలెక్టర్ డా.ప్రతీమీనా



కలెక్టర్‌కు న్యూఇయర్ విషెష్ తెలుపుతున్న అధికారులు

మహబూబాబాద్,మనం న్యూస్, జనవరి 02: నూతనంగా ఏర్పాడిన మహబూబాబాద్ జిల్లా అభివృద్దిలో అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర డా.ప్రీతీమీనా తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేయుటకు అధికారులందరు సహాకరించాలని కలెక్టర్ సూచించారు. మంగళారం కలెక్టర్ క్యాంపు కార్యలయములో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె.దామోదర్‌రెడ్డి, జిలా రెవెన్యూ అధికారి రాంబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరును కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గెబిటెడ్ అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల సంఘం, విఆర్‌ఎల సంఘం, టిఎన్‌జిఓఎస్ సంఘం అధ్యక్షులు కలెక్టర్‌ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.